GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Paper Mss.
3	Bundle Number	TEL B 0696
4	Work Number	D 3131
5	Page No (From... To)	1 to 171
6	Name of the Work	SITAVARA VILASAMU
7	Subject	RAMAYANAMU

TEL. D. NO.

3131

B. NO. 696

This book belongs

[illegible]

అవిఘ్నమస్తు శుభమస్తు। శ్రీ సీతాపతి
విలాసం॥ శ్రీ సీతారామాంజనేయ సంవాదము॥
శ్రీ [illegible]॥

[illegible]

వనప్రపతింగడ దుర్విషారత్నలం దనపులగణిత బ్రాచిదు సుధాకర
[illegible]

[illegible]

[illegible]

[illegible]

మహాదేవుని సంగం గరాబుం దలపబుని ౦౦౦ంచెనే ॥౨౩॥ నే॥ రెం వ్వధి యలశవ మత్రివ పధరి
త్రీ పాలకాళి కమ్మ నేత్ర బూలకంబు। రెవ్వనిస (ప్ప) తాం పైన ప్రభా సూర్ప్య
శ్రీ వి శివ దుష్ట్రాం ధాం కవిపాపృతి కర నా। వెవ్వని విలసద్గుణై వేచాపు వసం
తాంగ వలంబా కృగు నారవ నంబు। రెవ్వని కరుణా రసై కకల్ప (దు) వుంబ
ఘైవి ష్టపల దాంకు కారవ వరగా। వెవ్వని విలాంస కేళాం వు పెం౦ దిరాంత
నలాం బు వలవిాం వం బు విశ్వధాం త్రీ బు నాం హృ। వెలాంపాం విరచిత వలత
డరి దాం పాం శారక్రు (త్ప్తే బు సాం వలాంస్య్ దేగం గరాం బు మంత్రి॥ నాకేశ॥౨౪॥
మ॥ ఏ నరం వాపి విల వి తార్థ్య వ త్రి ప్రభు మం త్రా ఘని పౌ కరతె ప్రం యం
బు నరకాన్ని పునికాం బిర (ప్ర) థన వలకే పాపెం బిసాం (ప్ర) ధ్యా నా ఖ్రిని క (ప్ర) రి
బుంకుకరిరనా ఇబర్చి తయ భాను ద్భైక రాం బూం కేవం దనదికల్పి రషగం
ధరాంబు లకనే ష న్నా (పం) దేవుం దకనే ॥౨౫॥ వ॥ బు గదవ పం సి త్రాం ష్టపల
చి బూల విలాం సి పత్ర శ్రీ కాం౦ తదాం నె గంయ దనుం ద స్తాం తుంయు కొట్లోన్న తభాగ్య ధి
ధా న లక్ష్మీ శిం। దగు సిరి రా పుత్రీ డ గనుధన్య గున్నాం యు త కీర్తి లక్ష్మీ వెంపగు సకళ్ళ
కలత్య ణకు ధాం విత డాం బిక వెంక వం౦ బి కం బు గతిని సర్వసాం ధ్వి వెదన్న
పైశరం యు వరించె నాం తదు నే ॥౨౬॥ శాం॥ (ప్ర) ముక్యాం కమని ంచె నా త్యుష ముకనే
తారయదే వాలయస్త్రా మూ పూర్ణసకస్త తారకవ న సం దాం (ప్ర) వి కాంన్న న। (తాం)
వెయావని గో వి రన్నా మ దివి బాం నాం వాప్పై విప్రాది మాం। న్న్యా వెలా దన్న వవక్ష ను-
(పే) తు వికే శ్యాం౦ చి (ప్రు) దివ్య దిక్కులనే ॥౨౭॥ (ఉ)॥ దివ్య బు గ ధిలాం సిని కై తేప త
తా హ్య వర ప్ర తాప వృషభ వదు దార కుం తు మురసం బు నబా హ్య డి భద్ర వా సనా
కాక్ష్య షకీర్తి చంద్రదుస సార వివే పము జే సి లక్ష్మి లో కేశ్వరి సూర (ప్ర) తాం బిర వినెం
తం యం నెలప్ప నం వెంకవం౦ బయునే ॥౨౮॥ నే॥ సంపవా మ్మైళ్లర సనే వనారి
భ భాగ్య భాగాం నం దపద విగను చు। సకల సురు ప గరి ష్ట్రాని ప్తై తాప్పాం తసం పుష్ప వ్ర
దంతాం బు భా పంతుగు చు। గౌరక్షు సారణ గోరక్షు ముఖదాన నిష్ఠ సా పి పవిత్ర
సరంయ గుచు పున్నా సాం భ్రీ పళ పుప్ప వ్మక దాం హ్మో కళ పన్స వణ రాం ష్ట్ర సిత

సకల వి ధ్యన్య నే ధరామరాం బి నం ద్విధా నధర్మను భ (ప్ర) ధనరత్న ణార్థి సత్ప్రరి
తా హృం త మోంద ఘుయిత। సకళ సురలో క చెక మహా బి కదన రత్న ॥౨౯॥ చ॥
ఆమపాంని ర్మ్యా దంపత యుయ లాంది వైరాం భ్ర త ప (ప్ర) పాంకతే జోం పు వి
సుంబు నంమ గుకు సూం నల వెంకన వ ప్తా౦ తూం శ్ర పరాం దావు న్నిం
సంతాం ఖ్యా లనల తా మురసాం లయ బో యు నె న్నై కన్నా ప న్నె స ధ్యన్నాం
కకన కాం౦బ నుగాం బె న నం పర్ గోధ చేనే ॥౩౦॥ ఉ॥ వుం (ప్రే) పాం క్షి న్యా దాం గవు
పమం (ప్ర) కప (ప్ర) వ పా (స్త్రాం) కవా తం (ప్ర) వ పా శ్వ వాం యు వరదక్షిక
రాం వు కం వృణాం గ వి లాం స్యం (ప్ర) కవాం కృ దం బి సు త వాంని కుక్షి త్రి గు గు ర్త్రీరా
బు నస్యాం (త్రి) కు పత్రింకై కనకవాం౦ బ ధరాం వు రత్నకో బ్బలాం వు (ప్ర) క
వాం క్న దంబనుత వాంని తయ మ్మా కుల బి వ కృ గనే ॥౩౧॥ ఉ॥ ఆ వెంకటసాం
చరుం డు ని గవాం యు త ధర్మ డు కాం కీ (ప్ర) తాప వి తకీర్తి పూంరిత దిగంతు
సు వెంకన మం (త్రి) పాం పవుాం బాం కు ప్తి కాం మున్నెం దనకు పత్ని గరైతా నిరా
ంచె రాం ము వలాం ఖ్యా ముల కన్య ధన్య సు గు న్నాం యు త కాం న్య నవం కవి ప్రి గనే
॥౩౨॥ ఆ॥ తని కని ప్తై సూం దరం డు దాం కం యు గోని భి మ ష్ట్రి వ (వ్రు) తం
దతగు ణ కారి పాం పం యు (ప్ర) ధాం ని ఘు భ్ర (ప్ర) త వెంకవ మూం బు యు నే సతి గాని సూ
సు లం దుతాం ప వసంత తి గాం బిని బాం న్ని యుం బు సం। ప వ్యకు బై దెవం బు వి
విభ పైతె వెల్లగ బెసెనం త యునే ॥౩౩॥ ఆ॥ వెలసెం కరుం డు ॥ ఆ॥ పవి న (ప్ర) బూ
కరు వి తాం గ ము భో శిత ధర్మ కర్మ సం (హాం) తం యు దిగ్వవం (ప్ర) వి కళ ప్తుకనై కసే ను ప్రుక
మతి
(త్రి) యుం ఖ్యా తి ప్రు సన్న బాల బుం ప్ర (వృ) పాం పరిల బ్ధి ప (త్ర) వు ఖ్యా తి తభ రస్త్రి భూ
గ కు పాం పూం౦ యు కి కె ప్తాం యు మం (త్రి) రాం బి యునే ॥౩౪॥ ను పగు ణ కారి కె ప్తాం యు
ఘు నుం తు నిబూం౦ యు త స (ప్ర) హ్మోర్జ్యు నాంగ త ధ రణీ సు పవ్వ పతక ప్పి ప పాం వృ ఖ
ల ప్రవాం పాం సం త పె నలరాం చు గో వ నక ధారు న్నె ము ఖ్య వి కెప దాన వార్షిస్త
త బుల కల్ప ప్త పాం క ము ల రాం న యు గో బ్బ వు పరి భిరాం ము పనే ॥౩౫॥ వ॥ బు
కళ్యా (ప్ర) వ భం బు నాం ది కి బు గ దవం శి స్సు కళ్యా ణ పసైలనాం దం భ కళ (ప్ర) హ్మా వది
సకల వ సా ర్ణ వ నాం ఖిల ధర్మాం చి ప దాన వ ము ఖ్య గు నా రై క ణం దు

[illegible]

వికవనిభున్ శులకౌవపా పుశ్చెషసిక్ష్మయుషువా రశయు శతువారువా శణపరంపర
నుదిఘన్నవాత్రులం త్రైవుణ్ణతబంపికుద్రవసు భ్రాష్ట్రకులన్నను పాంళిగలార్జగాం
శవరాదిదిప్పురివాడావతివాంకపతింయుత్తారాంవుద్రైయ్య॥ బా॥ బునుబునుబా
పురంబు ౧ విబూంనపదంబుబు పత్నైవి ఖ్యింయు న్వనవులుబబ్జీశంబువివివాంర్ధ్న
దవశపంబ్రాం ౨ విప్పియుగ్నను గానుపుంతె వురలగన్గనవులంవునిరాంళిక
ంగనుగానుభ్రాంగ్రు ౩ పుప్సుదనిగాంఢశంయుంబు నగుండనే ౪ యునే॥ వ ౩॥ బా॥ వు
ందరగాంబిరంయ్యు వురవయుఖ్యు వుయుభ్రాళ్లు లోకపాలకులవే। వుంజరభూంధ
స్మృతనవు గళయుప్రవిశేషబున్నవురాం। వుంధిరఛత్రఘూంత్రుకవవుంబువుభంగ
రంతఘుంఘుయువురాంత్రుందరసత్రుకారసిరుచికౌంవునుదిరాంసిసుధాంబురాంసి
॥ వ ౪॥ బా॥ కౌంబితశింయ్యు వుచ్ఛ్నిసితకాంతి విశేషదభంగభంగసంపూరాం
లసంపల్లన్నరకేపాంయుతరుక్షీరపత్రువాంయుకోదంబితవంత్రికాంధవళ
తాంళపళ్లిపణ్ణవంత్రుశాంకోకులంబితభాగితల్పుసుఖగోష్ఠివసింపురవు
పలాంసుదిసే॥ వ ౫॥ సీ॥ మేలావయు ఘుంఘురుతాదవులస్తుపులంపగడాల్పు।
వగలంపునాంకేవన్నదాంయివెలయు। నాంనెందునింయుండునంగరింబినవంద్రి
కాంభంబపావుందపాసవెలలయు। తనుదీలవేలవుండునమింబు
మించనా। పసిడిక్రొమ్మెరుగుదువ్వులువమెరంయు। గంధకేసర ఘసఖ్య-
వుపూంనివులదిగానుకేరనికులంకణ్ణరోచికయువెయుం। నంగవల్లికనిరు
దెసనలరునలరు। జివమెరపులనైరపిసర్విదివులు। నంగుళింయ్యుతవులుఖ్య
పుష్పైకబాంపరులగాలయు। శ్రీవల్లభునికోర్కెనలరగాంంచి॥ వ ౬॥ చ॥ పదిపది
వందనంబులిడిపాదపయోరుహంబుందుపంచరుల। బడిబుగదక్షకాంక్షిన
దుకధంబునవద్రికపేలకోకపాం। బుదధిర్రాంయు విక్షివుంయుక్షాంశిబునా
దనవాసురేవకి। ంరుపలగులగన్నభ్రాంత్రుమిపుడెప్పుడిపద్మపలాంవి బాల్ వ
వే॥ వ ౭॥ శ్రీ॥ అపదగలుబాభ్రవశ్రీయుంత్తులుబాం। దెరలుబాపరాదిరింబె

బాదరిత్రుదరఛేష్టదబాశణ్ణభూంవిస్ఫుక్షుబా। బ్రాపరిషేవవాత్రి
బారపునభాంధుబాసక్షీసంపదక్రోషిదిగాంధుబాకేయుక్త్రో
లులవేదనువాంనవరాంరుబా। దాంపువపింబిగాంబెదలగదాం
బదాసులనైష్ఠ్రీవాం॥ వ ౯॥ బా॥ గపుప్తిత్రియుకట్టుణం
ప్రసకిక్షిత్రుయుంబెశభి। కేగునైసర్గకేవ। పుత్రకౌంపసబుగంబ
ంతంయుష్టంబునం। దగలోనుంపుపువిశ్వలోకవులులూపం
పుత్రుడింపునై। భృగవద్దూపచిదాంష్టచిన్మయుపరబ్రహ్మ
రూంపాంతేన। సన్నిగెక్కింపదలింపక్షిరుభవదిరింయాదారవూంయా
తిని॥ వ ౧౦॥ చ॥ వాంనవుబెంయుబోతలనువురాంనవులశేకనునేను
సితనుప్పునవేబట్టు నిపనుబాళ్ళుగుచేప్రభుకర్తదారపచేదా
ంయునెలాంలరుంగదవేసాంచనుదాంనరుగంగవెనియుంత్రానప
లత్రిప్పునెవదాంపపపేవగదయ్యకేరవాం॥ ౧౧॥ చ॥ పూంనికవయాం
సారరుపిరుపయాండునుపావిన్మదిలప్పైనపప్పెవుయుకే। దాంనకవయాంప్రినా
వక్షిక్షైవవుబోవవులదాదితాంష్ణుప। పావిపుపేవలాంనభేపనయుభాత్ర గదంపు
రైప్రకటితిప్రపంచసహాస్త్రీనవయుకర్మవుత్రుపరపంప్రపత్రిప్పెదవన్ప్ర
ంళ్యుర్గ॥ వ॥ విష్ణుపదత్రుపుకర్మపుపుష్టిస్థితిలయువులలోవిభేదు
వాం। ప్రపష్ట। పాంచిపాంకసపూంకవతి। స్పష్టంబుగగన్నవేలయుప్రభుద
ప్రగాంవేయుశ్రీ॥ శ॥ సరిసనేత్రాంయునారరాయునారాయణాంపం। సేపచి
భవాయువిశేషదవరి। వరవిశ్వాంయుతబున్నసంసార్పినవాంక్షి। సంపుటాంయు
నవాంతిపురు। పాంయుంయుంపు॥ శ్రీ॥ వ ౧౨॥ నన్నశ్లనైకేవిధంబులందానియూది
రూంత్రిలోకపరాంయుగ్నిఘురణ్ణు। శ్రీశ్రీనాంరాంయుణాం। క్షేపాంప్రవేవు
గానిరప్రభుశాం। నుపద్రాంరాంధ్రాంరాంక్షపేబుద్ధి ప్రాణాశి పత్రిశత్త్రైరాంంరాదా

[illegible]

[illegible]

భిధాను వేగా॥౧౨౯॥ ఉ॥ రాజ్ఞి వందాత్మజాంత శంభదేవి తమోదవి భూతి ఖ్యాతి
గా। నిచ్చి విశేష తావక మనీష విశేష మశేష భంగులం। పొచ్చ గజేసి యుష్ములవ
ర్షిస్ఫీత భూతి ఘంటు తానాత్ము లో। తస్య నశ్రీక చరాచరగదాంభవదాయుత భూక్తి
యం వయునే॥౧౩౦॥ ఉ॥ ఆ విధి పుత్రి లాలస మహాత్ముసు యామ్య కేషం తి హా శి
సంభావజే శిబంపగసు మంత్రశుయుష్పుర రేంగి భుక్తి శాంతా విభుగాంచియ
దశరథప్రభుం ప్రాస్య నగాంగ నక్షిత। శే [illegible] సంగజే శివుని సింవయు న రెరొద్ధ్య శు
తెచ్చె శాంత తానే॥౧౩౧॥ శా॥ ఆ వంశాని యుష్మయూర విధ్ధా వంచొదిత మం త=
తం త్రి క్వీ। శ్లో వం ప్రదిక్షె లాశ్యుల సమున్నతి నిష్టి భింగ భంగి శాం। గా వింత భూ
తి గ్రోలగత దాయుత హావృభు గ్రోత్ర వెలాద సుశ్రీ మెంరయం బ సన్నత నశే
షసురావశి చెంపనిందగనే॥౧౩౨॥ ఉ॥ ఆదిమ పూరుషుండగు రమాధిప గుం
దవతార వందు పు। గ్యోదిత వాలవాగత వయు నెందగ సుంగా సుబ్భాన్న ము
ఖై నం। చాదర వెరాడు దాచు సు సురాంధిప వయుఖ్యలు లోక పాలకో। ర్వి ద=
యు తాం వనీజన వంచేలవయు। దక్షి తుంతా చుగరాదగనే॥౧౩౩॥ శా॥ శ్రీ జె ల్పం ద
గ తప్పు కాంచన రుచి శ్రీ వప్నదీప్తి ప్రితే। జో జాలంబున లంకరించు త
ను రోచుకే గ్రీ మ్మరాజ్ఞ్యే। ఇభ్రా జిహ్వుంద యుదిష్య పాంయసల సత్త్రా
త పాంసా వృతిం। ప్రా జాపత్య నరుండు బొంచెనల భూపాలా గ్రే భాంగ
బు నసే॥౧౩౪॥ చ॥ నిలచి యుతండు బల్లు ధరణీవర చంద్రముని దుపుష్యభా
గలఘుగు గా ప్రతాపమహిమా యుతినే యయగ మందునే శతింగ లు గగ
నిషై ష్యవితాసమవహామహానియ్య పాంయసంబలవదెగా వ్యుదిని చల
రాత్మజలాభసుఖంబు పాటులనే॥౧౩౫॥ ఉ॥ కా వ్యులకిం వ్యుకె మ్యుగన
కా ష్టి దేవంశ కరం వ్యు ఫూర్త్ర పుగ్య వ్యుబల వ్యు నందారికె నంచు
రాయంత పాం యసాంచెపా। త్రిం విం దియు వ్యు వర్ష రుదుభన్యతు నం
రో శా ముందుగా। నం వం వి పాం వ తం సు ధు దయ దంచి త వార్ని భి
[illegible] సంస ప్ర మ వయు ని రెంపే పాంయు [illegible]

౧౫

శు సమ తూంతి నవ్యుయు షు న్నమున్వై నల యొఘున తె కౌసల్య (త్రై)లాం న్విలై
భవల ప్రైసమాం నమ షం తాషాం మ్య తాం చివిచెం శేవి యొందు చుసర్వ
మంతశ్రీ (ప్ర)భైవ విఖ్యాత్యతెం దిరాం [illegible] ష్ఠాంతి తె వృహార్ష వ
సంజాంత రాం ము చెం(ద్ర) వైఖ్య దిం [illegible] త కేశాం జాంత సము
షే తుం దగు। చు నన్నిచి స్నేసుమాం [illegible] పు చుసన్న యుం తయా॥సీ॥
సకకేంద్రి యాం వశాంతికేస తూం [illegible] బవె నవ్విం త్రి
శ్లోతాం నెల వసెంచి। సౌఖ్య శుభ్రాం [illegible] సాంన న్యా వేత్తుల
సొకౌనెల సన నసె బండి। నీ త సంస్ర త కం దనే [illegible] త షున భైకును దన
నెక నెల జాతలల వరించి। వ యు(ద్రో) వింరాం వణొప్పె రెస్రై బది
(ప్రో)తెనాంగ సా వెగ పాం యు షం గి। బాల్య బడి(ప్రా) తె చే యుంత బూ
నివెచి। తప్పు య డుగు లవె యుచు చె నెప్పె నెంక। యొ లత క్షితంద్య
లతెను చిన్నె యరాం య పాంయు। మాం యలం దమి(త్రి) యొ వయు సాం సాంబం
తలరా॥ (శ్రీ) ఖు డు చిన్ని తు మాంరుండు॥ సీ॥ వ రసత రంగ తుఖ్యాంఖ
పాక్షి ధై చం(ద్రు)గరి మ మ ముత్య (ంభు) ము ంగ ర వె లుం గ। ద్య గ ధ ర ప(త్ర)
మాంఖ్య ముఖ్యాం క్షి(ర్మ) మ(బ్బ) ము రాక్షి తుం తయు(పు) తతి చెల గ।
గంథేం దుఖ్యం దయు గ్రెఖ్య లాం చె సాం శిత ఖ్య తి పాంగ నెం కవ (భ్రే)
ములు దసద (ద తైక్ష్య) శక్షాం ధైన పాం సగు(త్రా) వి తెరాంక్షాం ంతి నెం
సుధై తుఖ్యా ఖ్యాం క్ష లాయ(యు। కేం తె శాం ంగ దస తే టు వె(పు) గ తు
ఘుం టు ని సాం ఖ్యాం శు గా తాం కపు ంక (క్షిం జా తము పెం గమ
జు ము ం ఖాం క(కవ ము లు లక్ కౌసల్య (ప్రి) యు ము కెఘ్యు లగ
పాంతు॥ చ॥ చెవులను ము ద్విరాం యు లాక చెల్ల్య ము లాసు
ము చె క్రు క్షాంయు వి। దపు నవగాం నయు ంవు ను సు తుం తప్పు
తేరు బు రాంకె ము క్షి పుం జా విన గు రాం లు లాం వి గి యు సం
దదిదం త లుయ యుక్షి।
సు ఘు [illegible] లు (శ్రీ) ము ఘ దసూత ప్ర తి [illegible] యస్య ముం గ
[illegible] కులు షు [illegible] త (రాంలకు) [illegible] లవిము [illegible]
చూంని ము [illegible] తెల్లు [illegible] గ సు
తె ట వి క్ష్యు ల పెం (ప్రా) ము నయులు బులాంతి ము త్య [illegible] బు తాం రయ
[illegible]
[illegible]

[illegible] బ్రహ్మాండ [illegible]
[illegible] శ్రీరామచంద్ర విభుడు ॥ వ॥ [illegible]
[illegible]

[illegible]

వితౌశితు రాత్త్రమ న్బ్బుచే ॥౩॥ కారికచే జేతులచే తూంఠి
చి లారాజు యెల్లతు [illegible] విస్త్రారా బార్బృతగలదే। సా
రదయాం విభు [illegible] గుణాం॥ ౭॥ వాం యొనరిం
చు యాంగమ [illegible] గను చెక్కు మూరుశ్లేసాంయు
తి తాంపతాం। [illegible] మ్ముం జెరియుంప వారి కుర్త్రి
యులకాంక్షి [illegible] లక్ష్మి నాసే యుత షా ప్రియుంబు
నే। శే యుగ [illegible] యు శ్రీ రఘురాము విగారి మూండ-
యునే॥ ౮॥ కారు కారి పాయి యాంగ విఘూంత కెక్కు దు
క్కి గాపాంయు మాంయాం విధులఁ ను కృ ధులఁ వి క్రమ క్రమ
రాం క్రీసవిత తినగాచిఁ యాంత్ర ముఖ్య ర క్రీగాం వించి యుల
రుపాడాం॥ ౯॥ ఆ విని జా తు మాంరాంసు గమన ప్రియా
తి విన యు- సంధ్యాంసు ధ్యాంమ ధురమం దాకృ్రలు సం
తాషశిం ధు మం ధ్యాం న వ సుం ధ్ర రాం ధ్ర ర ధ్రు క్ష రం బుగా
వింప। పాం దశ ర ధ వ సు ధ్రా వ ర ని వింప ర మ కొం డలఁ న
వెలవెలఁబోయిన చిత్రంబువే మిత్రయు త్రరిత త్రరంబున
బాత్రి గ మే వె రు గ ని ప గ ది శా వ్యాశిల్లి బ డి మూం ర్చిలి త
నంతపతాన తెలశియులసి నాలసి యు స్సురస్సుర నివే
దిం ర ప్తుంబైన ని మ్యూర్పు యు యు [illegible] దంబు య్యీ ముప్పి రివే
యు సాచెయ్యి దంపు। శ కలపారి సాలె కె సాకుడు ర
ష్ణులు ద దుప్పుచు। న మ్యూ నిసు వాంపే రు తాూ ముబి బులు
నార। తు మాంరు నం దు గలత మి వి ని మిప్పెం పార ని ముప
బు మ నాంయు ల్లారు ము దుగ్గు మాంరుం బూ దిన్నియ
న్నా శా ని వన్నిగ వన్నా తే రచి యు వ్నాపి వన్ని బాప ని చాప నే
యుత నం చాంయు త నం బు గాం వించు ట నాం యుం నె

సాబుదు తం చాంసి యుంరగల [illegible] ని మూంవంపుతి నుపాం
ని య్యులాకు నియ్యంబె। నెం [illegible] పాంపులుతుం
బు న బు న ని గ ని గాం ని దాంష్టాం [illegible] నె ని ష్వరి య్యు
నిరాం య్యుంబు జేరవరక తు [illegible] ము సాం గారాం
ము మం ముం బాం వని య ప్పు యుం [illegible] మె రుం పు గద
యుష్మా। ఆ ంయ్యు యెమా। పి న్నబు [illegible] ంబులకు-
య్యు గాని సాంపుల మేూం దిలం దిర [illegible] ంబు వంచి గయు
ఘూళిప్తిము న ర ని మ న ము న వె న ఇం [illegible] ము ప్పు రామెరం
కు రంగు వ సారంగుల దు రం గ విం చు వేత రాయు (భా తలు
మాంయు కు ర దు సూం యుం శా ఠి చె ర చి బుం ది రబు య్యుచి
న్నియు య్యూరంపు లాతలు కు దు కు శ్రాన యుప మెరుం
గ క వె ర వె ర రాం ర రి ప్పు లు ప్పు లు ది య్యుం ప్రు గు దు ప్రు యు కై యు-
యుత తబ ద నాదు చు నాం కు చు న్నా దు దు శాల యుల లం-
గ తాం తు చు వన్నెప్పు శ ష్ప రె ని చి వి రంబు వక్తె గూంద వత్తి-
సా ర వా దల పాం రాం త [illegible] శ తు వే కు తా ని యూం దు ర దా
లా పుం బుల గారలకు గారల ప నం బు పె పలు ప్పు తల వధ్దమ్ముల
వే మె రం గులు ని ప్పు చి న్నవే తు యు గ ప్పు చు ప్పైజే తేతులు
న ప్పుల్లించు చు ము ప్పు గ ను నె ప్పు ప తం గు లు శ ప్పు వ ప్పు వ
వే యు చు వర బిరాం యుచు ఘ యుం బు ము ప్పు రి గా న।
గాప్పు మగ రా వెంపు ర వ లుం జు ప్పు న ల వ ర వి ని గా గా గ సు
వ సాం ర గు తుం ద వ నం పు। వ తి షి మె రం గు బం గ రు గం గుల వ
తాూ న్ని ం బు రం బు ర వ శిం బు బు ని తా ని న। యు ష్య ప్పు వ ష్ప। గా
ని ని గ వ న్ని గ ని వ వ్వి నా న్వ ప ని చి రు ము వ్వల ని ల్లు పుం దె ల చ
ప్పు ళ్లు ప్పు ది లం బు రు గి రి బ ర వెం చి త రి బం గా రు బా ల తాం గు-
ప్పై రింపి వే రె తు చ్చే శ సం బు లం బూరి తా రి తె లు గుం ప్పు సాం పు
ల. పెం ప్పు దిం ప్పు దుం గు రు లు జా రాం ఘు మొూ ము సాం చి పి ప్పై నం
ది యు లు మై యు ప్పు రం ప్పు తా లకు బాం రు లు మె రలూ రించు-
చి న్ని న సం ప్రు య ర తే ప్పు లు- బు యు్యం చు వాం యు లు। ర తిం

[illegible]

[illegible] ... రామ దేవ ... [illegible]

రమాంచిత విలాస సత్తావర [illegible] విలాస। గానరస సంబరి

త్రిబంధాది విరచిత పరిచిత జ్ఞాన చైత్రవర్ధయ సంత శ్రీ

రామ కథా సేయ ఆపస్తంబ సూత్ర హారిత సగోత్ర య

జుర్వేదీయ మాన గుణ్య త్రయ తాసమాన మాన

వతి సాధక చిత్ర స్వరకా తార్థయ ధాన రార్థయ కృష్ణయా

మాత్య రాయ ఫలత అప్పుల వ్యరిశిం ప్రాప్త నామధేయ-

ప్రణీతం స్త్రైనశీతాంశుర విలాసం బను మహా ప్రబంధం

బంధంబు ప్రథమాశ్వాసము॥ శ్రీ రామార్పణమస్తు

॥సర్గ॥ [illegible] మెరయగ దాక్షిణాళల-
యమె [illegible] ర్పులకులం(దారయత
దయస [illegible] విశేషయెూగవైతరు
ఇది జాంగ [illegible] హారత మెూందసంపరవ-
॥ఉ॥ హాగ [illegible] నః (ప్రి)యమారగచుట్టు
వారిరా(వ [illegible] య్యముచెప్పైగరువంబునను
లు తేహాగగ [illegible] ్రిలనునందర(శ్రీ)మ్మారభూమమ
క్షిహాగగెమెూ [illegible] తమి హాసరయూంతమిసస-
మిూంపమునే॥చ॥ దరియగనేగుభూమమునసుధాంది
ధిరాఘవులన్నసౌమువదస్పురణ్యామెలక్షుదిఘ్నసునవుప్రా
షరుచిస్పుటహారెసుంబుతేరవురువదిదిండేదినన్నదిది
నెయెుర్బజాలంబులువార్బుచుంశుచింగారయగరంధు-
మిూరుత్ప్రరతారి(బలాతిబలాఖ్యవిద్యలనే॥మ॥ ప్రవే
శించెదదానభూరిబలభాగుతానహాంము(శ్రీ
స(త్రి)(వు)సంహారమహా(ప్ర)భావమసత్లగల్లావి(శ్రీ)
ష(ప్ర)భా(దపుటతాన్వరులగూర్బనన్నికఘుభూ
పాలుంధువారి(స్ఫు)రా(వ్రపతాష్టితేశుచిత్తవిల
గాపెవిదాస్యయమగ్నమవతాదిబ్బనే॥శ॥ యు
నుదవరత్నమెుండెభయమేమన్నింపదనెతామఘాఘుర
శ్చ్వవిచయమెుల్లరెనిబలజ్యో(క్షవభాంతక్రహావాపేము
చే(కొావనిదెలస్గవెక్రికనుఘాాష్టజాకంబులదిండేనయ్యుల
ద్విపనబతెసతులాంయవనివేశసమూగమత్రద్విజాక్షమునే॥
చే॥ పతియము సురసుత్రముంపవెన్నుబాయతనెనెదుపద్విన
ముఖ(ప్ర)తతిచలద్విలోచనిక్షంభరభాస్వదహాంగవూంవి
తా(తపియునహాంధ్రరాగములుతామపివిస్త్రరి
లంగరామఘూపతియనుజన్మవెూనిపతిచా

యుతరెశయనించెనంతయ [illegible] ానన
దవనపతి.చం(ద్రు)డురాన [illegible] ాశిన
ధ్వరముగావగవిద్యరవ [illegible] ల(త్రా)వ
నుత్రజువరాతిరియుంతె [illegible] జవాంధుదే
సుదెంచెననుహాావితనుడుద [illegible] ా॥ఉ॥ భూ
లలనావరుండదుతుముపన్నినే [illegible] న్నే(సుష్కి
హాాలమునందువేచిత్రైతహాఘ్ర [illegible] రితిదేవతా(జూ
లతతర్వరంబుమునుదాక్ష్యమెునిక్షిమునిం(ద్రు)వెదశా
భాాలవితాాత్రినేగుచుశుభ్రసిత్రితినెంతవనంబుజొ
రుచునే॥సీ॥ శారివాావచనయురెరహాదంబవా
మ్మారరసత్పలపూరతంబు(తేశ్రీకస్పహానెవష
త్రమపంచవహాతెప్పుగాంగతివాంసుప్రతము(ప్ర)సవమా
ఖ్యపరిభుసుమతశెభ్యంగవిసరనాదాక్ష్యమిని(భ్ర)మం
బు(నానాతరులతావితానఘుక్ష్యసుగంధమానితా
ఖ్యలదిశావిత్రనతపము(చయులవెరయఘుహూాన్నద
తుయిలమునస్త్ర(తపసముతాళ్ళవారిసఖ్యవుథవి
నిర్వ(దవదురుసుతెతాత్రిజాంఖత్ర్యయతజాల(
ఘయితతుజవాంక్ష్యవనదేవతలతలంబూ॥తే॥ వి
నగనగనుగానగనుసాలాా(చనపేయగవర్గము
లతుచ(క్ష్య)పులతునె(వ్యాసమనతి(బ్ర)ముగాతి(ధ్వ
హిచి(త్రు)ముజూచివతానివతివనెవిభుతనే॥వ॥-
యూవనమునవలచి(త్రు)శుభావనమ్మెదివ్యవేనివవివి
తారరాసం(జవినమ్మెవెలయునువనిహాంవనవిధిమం
వమెూనిపరరెప్పుడునవే॥చ॥ (శ్రీ)నవినివాశితుంతు
ముజమూరగనుంగానిరామునంతముంబునే.ని

...ంబునను ముద్దు జెప్పుమం
మను... శాశ్వత యోవని పూర్వ
వృత్త... నివిశదంబాన రింతు
నపంచుని... యతుగల జేయుమ
నుశాజ... శాసాధుం దిమస్త్రైలరా
బుతన య... ధాననిధ్యాన (తు)(త్రి) యచే
షుమారజన... త దస్పృష్టశాసాసాధుం దగు
ననన్నిరం (ద్ర) ము... సాక్షైవతానికము॥ చ॥ మనసి
బుజ్జేరనేగి (బ్ర)తి మూరిమ శోశ్వరు చిత్రము (త్రి) రాత్రి
న యయ దనిరు ల్యానగ దాక్షిమ ముంజరి తార్థ
విలచెనెన యుగజే యుమంచ తనిని య్యుశాసం
సమవప్పు దారు హాం(చు సుజనచుం దగాన తనిసుం
దరి యుత్యము వచ్చి యుయన్నినే॥ చ॥ తము తము పార్శ్వ
తం (త్రు) ము లు దారురు రుబుద్ధి యుయుల్పవే య్యు-
లా(ధ్వ మెుుల్రు దినష్టు మెుంతేవి యువల్లహారు (జు)
ని (మ్యో)ం లవదుస(త్రు మునననెంతవే యెుదవిదా
ల్పునరాచతము య్యెన య్యు యెుూరము సాజ్వ (ఫ్రు)
యూశామను ము రల్పము (మ్యో) త్రై దనె విన్నథంగుల॥ చ॥
-సతిరతి యుంత యశసము సాగునె యుప్పుని యుల్లి
దాంత్యు చూ(చితము సేవవాతాంతము చేర్పిగతిరు
వెమ్ము యుం.తను(న్నతి పతి హూర్చ్చి యుతెల్ల యపచారము
గాంచ శుషాం ల్త్రన యెుుం(రుతెరగునూంనత ల్లయిన
తాం య్యువి జెప్పుమ కేమి యుయునన్నదే॥ చ॥ (అ) నిచెవివెన
జూశివతినర చనేపు దిదే విశంబు (దూ)(యుసునెమ
లాపవచ్చున నిజెచ్చ పనే వశిలుం చునంత ల్యా(
ననన విల్లునేత తి దానన్నిరి గాలు లునాము న త్రు ళ్లైల్సై
బేను పతు నంతు గా యులబలంబు లగాంశి న ఘుం

పగాల్పుతేరు నవది నేతి రం...
రగనే॥ చ॥ యెుదిరిని దే...
మూర్తి పైబాధవగప (త్రై)... రాశావ
గాదిబారినన్(నదివేదు... నిదిహా
లగాలవే యుయు సలిమ్మె బు... సత
మ కృనదేదిచూడగనే॥ చ॥ ...
శిఖిసారుము రుంగని చెప్పు... సుబలుమాన్య
వేగునము నగ్నము గాంగను గాంచి య్యుల... వేరగలు చునేం
దుపాసనమున్నైన గసుంగాన రాని వాలపుం(రెగయుగు
చూవము రుస్ముఖ రవిర్యసు తెల్లను గాశిరాంశిలనే॥ చ॥
(అ) దధముఫూర్వ మూత్యగురు ద్రైన మనిశ్వరరాజ
... సంతతి ధూంతి రత్నని చ యూంచిత ధూంధా
... సాంతది ధూంతి రత్నని చెం (ద్రు) రత్నచ యుధాంతు
జూష్పితాంగసర్వాంతిను రం (ద్రు) రత్న చయు ధ్యాంతు
చకచ్చితి యూత్మరు ప్పుమూం (త్రాం) ంతి ఘుయుంబశాంతన
నిగప్పు(యువర్ణసుగాంచి శూరియుయునే॥ చ॥ వంచన దేన
పెమ్మను వరిఖశృవ యెుూతయువి సమ (త్రు) రూ((పా)ంచిత ప్పి
శ్యాంసము పామూవ్ప వేచంగ తరంగ తేశినార్థంగి
తఘుంఘు మూర్ప యుని ... ధసరాగ విసోంచి యుయు
య్యెసాధించెను జుచ్చి యుూ రసురు దేవగుబంలుగి
యుం (త్రు) దార్పగనే॥ మ॥ (అ) సురాంగాంబు ధ్విసాలులాంకు
యుయెగాంతాంయుంచిత లాలానకమెుుం((పా)నరు త్రై (త్రై) యు
వప్పు శౌత్యు శాచుని జదేవారంబు వేవిచ్చి రాయుని
(ప్రే)మనే దమి హెూచ్చన చ్పైలువయునే రానిత్యశాంప్పి...
రుని(ము దార్వగ గాంచె జేరి (త్రై) ము మ్ము రాతైనే సాంద్ర...
॥ చ॥ (అ) పవి రచి యుంచి వాప్రతి(చయులగ విష్ణు ప్పురు రజ
తత్రల్లము నరదెనే(వయు సుగుణ ప్పయు తాఘు(ము రాసనవె నే(
ద ... వి యుయు దిమరువనం బనే బరనె నే॥ చ॥

...ంచి చెలన మ్మానుంబుంరటు
...శేశంబ సాంబరసు (విమ్మ
శ్రీ త్రి... [illegible] ...శాలి మసంత పుణ్య సవచ
వటంచు ది... [illegible] ...వ నేవ నేస మ సాల్ల లాా
సుశ్రీ... [illegible] ...ఘు క్షత శాయెూనశ్శారం
[illegible] ...ంతాషి క్షేత నిఖిలాంత దివి
తులగుమ... [illegible] ...ంబు రింధుల నిద్రిత సి...ం
చియుండె ద... [illegible] ...రవనంబు సము స్త్రీ లా...
గుణ్ణి (ప్ర)శ్నా హా వసింత్రి జగతి బితవంత్రి వెలుంగు కని
దరిస య్యి మిాం శ్రీ రమకాం త్య సంస్త్రీ త (ప్ర)ణ్ణా వ ఫ్లార్క
తంబుగాన మసరింపుము వి నే నాంరాంబు నాంరాంబు కు-
మాంరత రమ్యంశాం త్రి రమ్యంశాం (సి) తనాంర త్రైగాం
శ్రీాంత క్షేశాం సు ధానిధి యు హాం రుఖ్యధాం ముంతను
జాంత సంయుతంబుగాం న యు గోాంపింప న త్రాంత్తు తుంర
య్యా (శ్రీ) మంచాం త్తయూాం దవి (శ్రీ)ం బుగాం (బ్రి) తేనెంరె
జటవెలాం ము సంత శృగాం క్షనుశాం న సాల్లాంగరి వల్ల
త్రి ని యు మాంస నవి లాంస నవ తాం రుచ్యంత్రె యు చ్చయు
చెాం దశ్రీ రస మాంజాం [illegible] సమ రచ్చి సం యెూ
సం యెూంగ (చ రచ్చి దుల హాంరలంగుంది యుంనం
రించి త (త్రు) సంగంబు రిపి యూంరాం (తి) ని (దా)ం సా
క్షిసు సంగంబుగాం నె యు సించి వేకు వ కేచి తేకు వ
... (శ్రీ) దాం విత ర్ధమాం చ మాం ఖిత సు చి వి చె త్రైగాం
బు...ాం తాం ల్యి త్రరశే యుంబులు దర్శిసు చి స్త్రీ యు త్రి
యు ను వల్లె నంబు లాం చరించి నీ బాం గాణ మనాం తె
త్రైంగ నిచెష్టి యు హ్యాం రాం ము ల త్ర్య గిగు మాంర
సంచ యు పంచ శరులంగాంచి వెారలస్త త్రి (శ్రీ)

ధ్యాసమంచిత స్వభావవిన... [illegible]
మహాత్మ్య దక్షత విశ్వామి(త్ర)... [illegible]
తాపస బృహస్పతి ము పరి... [illegible] ...బాాత
నాతంతంబగుసర యూ... [illegible] ...నిబహా
యుతం...బగునావధాం... [illegible] ...ారసవి
తంబుగానైగ మించుచు... [illegible] ...(శ్రీ)ాదాంబు
మధ్యంబున వటులటు ముల స్పు... [illegible] ...ముపిదంబదా
నాంశాంటుంత్కా మ గంగాగగాంలంపాారుండై నగాన్ని
రాంజుకుమారుహాద్యనితవు (తలంచెమది నేమది య
దగినగాపబుని యూం(ప్ర)శ్నంబు నతుము దినుద పుమ
దంబు నై తం(బ్రి) దివిన-వదనంబునంబాదవుమంచ
హాసచం(ద్రి)కంబ దనంజాగు మ్మ దువచనంబుల సాంఖ
ధివిధవ సుజ్ఞాన ధీశిక్షను నేనది (బ్ర)హ్మమానసితంత్రైత్రైలా
పత్త్రైలంబున ను జయంత్రయ్య నవ నస్న దిగ దవి శాదవి
నాంనాంచెశవనమార్గంబుల గతచినదచిష్ట న్యయు యెూ
ధ్యంబరి తేక్ష్మించి సాగరసంగముంబుగా న్నట వస్నంగక్షం
...తరంగాంగణ్ణాగంగాం నచె (ప్ర)సంగఘుంఘుమస్వనం
... వివిధ (ప్రు)ంగవెమ్ము కోన దివివిన యుపుా క్షకంబు
నము...ంపుము దిన తరాందరాంను యుత్రి నే క్షత్రి పూ
తంబుగా నమస్కరించి యుష్ఠవాసనది ము త్రిరించి
నివృత విశ్వామి(త్ర) సహాయతంబుగా నచెవననగవం
జాటవతాందులు కాంటుయురు గుముంచరవిం [illegible]
ము రువింధక్ష బూంరరచం దవ పిచు ము దవ [illegible] నవ
ము లహాలరసాల తాల (పాంతాలు కాలి త తాాలసా
నసపుగ్నానముఖ నిఖిల భూజశాంఖా పుము త్రైయు-

వ [illegible] మూ ఘు రి త శె త్రా న బ
త దు [illegible] నే॥ చ॥ చ మ బ ను బూ
నృపా ల [illegible] దా రు స ద్దు గా ద్భ న మ
ఖు ది స్ర్రి [illegible] ద్రు వం చి వ నం చు ధూ
త ము [illegible] గ త ం వ ప రి భూ త మ దే వి
వి శృ గ్ని త [illegible] బ ధ రాం త రి వ్రై స ము తా వ
న గం వ్వా ర మే [illegible] చు న చు నే॥ చ॥ ప రి ప రి రా-
జు చూ తే చి గి ప్రై రా ని చే త బ శిం చి త్రిం గునా। తు ర మ
తి సు ది యు ద్ద వి రి తి రా యు వ జూ గ గ ప్రై బ రం గ
వ న్ని ర వ రు లా త్న వి ద్రై ర త వ ం బూ న రాం డు వ శ ఫ్రు-
దా ని ము ష్ట ర త న ము ం త జూ చి యు వ జూ ల ము షే ల
ము- గా ద పం చా గి నే॥ చ॥ శ ర ము ల రెం ట విం ట ప యు శ
త్రి దా రం గి గ రం గి। దా ట రా। వ ర ము ఖ (ఘు) ం చి ఖం
చి ఘు జు తెం ద ము ఖు జ్వ ల తెం ద ధా ర ల నే। న రి తి
ప దం బు ణా వే శి త సా ర స వా ర ఘ మ క్రు గాం బు గా। ర
రి ని శ ర (కు) రు మో గ వి వి ధ (వ్ర) ధ మా వ వి చి (త్ర) చి (త్ర)-
కై ఖ రు ల ను దా డి మే ని జూ గి వ ం ర యు జై కై ది రం త
గా తి వి నే॥ సీ॥ (శ్రీ) బల యై యు స్వా త్రి యు గు-
ం మే నె రు గ త (ప్ర) బ ల పూ రు ష పా శి ప్రై ని దా త ర। దా
వా రు వ ధిం ప ద గ చ వి వి రు చు ఠ వే రు ప్రు చే త ము చె
చె ర గి। వి (క్ర) వి వె డు నె ప్పి వె (ర) ర త్రే సి ం యు ని
గా రా మొ ఖు షే యు వ త్రి హా తి। గా ల ల చె న్నె రు వే
దు ం ల గా నె గ శి న మో వి న యు వ వ శు మా వి రం శ।
బూ వె పె (న్కి) ని తు ం త ని గా వి రా ర (త్రి) నే ల గ బ
చె ప్పు గ [illegible] పు ష్ట చా ఖు రా లు। భూ శ్లి యై ఘు ఘ్లు

యు త లు న (శ్రా) ల బూ ర [illegible]
వి యు గ లు॥ చ॥ (శ్రీ) యు ని [illegible]
యు త మూ యు నె కృ ప [illegible] బ ఖు
మూ చ ల। భూ జ శి లా [illegible] వు చ ఖు
లా శ వి చ్చ యు ద వూ రి త వ [illegible] ది న ద్వి-
ఘ ఖి శ ర క్ష్రి ష్ఠి మూ యు ర ఘు [illegible] లిం చె న ద (గ్ర)
మూ త్రి యై॥ చే॥ (శ్రీ) ది యె ఖ [illegible] వి నె గ సి యూ
షు ర మూ బ యు మూ యు వూ రి తా। స్వ ద శ ర భా శి
మ త్రి వా రి మ ం ర వి గ ం ద తే ప్రు ం ద శ తె చ్చే ష ద బ లి
సా క్ష్మి సా ము జు పి సా చె తె రా (త్రీ) న యు (త్రీ) త్రై త్రై తి గ
ప్ప ద ము గు రూ పు వే పా ద వ ప్రై బ రు న ఖ్యు ల రా ప
జూ పి న నే॥ ఉ॥ (శ్రీ) న్ని ఖు స న్ని శా త వి శి ఖా వ ళి చె త న
రం చు వే రి యై। యు న్ని ము నెం (బ్రూ) రం త గ ని యో న్న ప
వుం గ వు బా ర మా త్రై పా। త్సృ స్న తి యుం త నెం త నె ద నూ
నె ద రా శు రి యుం త వె ర్త గా। ద న్ని ర షు జూ గూ ప్పు
ద త వై న ను రే యు గు వెం చ్చ్య మూ యు ల నే॥ తే॥ దు షు
వ ధ యుం దు జూ ల ము। న ష్టు మె గా నె ప్రు దు షు లా
న ర్ప దు నృ ప యూ త షు త్యా దు। వి ము జా గ ము ల తి
ము గా తిం ప యు ల్ల ఖు దు ము తు దు గ దే॥ సీ॥ స త
(ప్ర) జూ ప రా ర వే దు ష్ట ఘం చా ర ఘ రి త వ ధూ వ ఘ
త వం బు। నె న యు దం చు ను రే రా వ సు భా గ్గ ప్ర
వి ష్టు దే వుం దు మం ధ ర వే వ ధిం చి స ర వి చా దు ర్చ
సా ర త్రై గో ము తూ వి చే యు రే ము సు జు ని సా యు రా ల
న ము న త్తై దు రా ర గ ర మ న్ని ల మ రి యుం ద రే ని జు ం
ప రే రా మ ఖ న సా ప। మొ న యు ది ది దా న ఘూ వి ని

[illegible] ంబు సాధింప నున్నావ [illegible]
వర [illegible] రము। దీని శేషశేష నేల లక్ష్మి
మిష్ట [illegible] ప్పురరంత్ర రముఖ్య నిఖిల బద్ధ
ర్థ్యఖ్య నితె [illegible] తుకతిరావణ తాక్షిణ్య డ్డా
హార్యబు [illegible] ంర్యూరహ కాప్రతాప ఘురరం ధ-
రుంతగ [illegible] ావరుంతుల త్రిత్రిచిషంబున
సంతిగని [illegible] సమైన్యా మౌలకాలాసరసంబు వెలి
స్థానిపల్లి లిం [illegible] వల లక్షుం దలు నవరు వెంచి ముని
తలజ్జుంత్రైన వినిశ్చిమి (శ్రు)సంయ్యమితులవలక్షుంణాం
చిహిారెల్ల జగంబుల పారుష్ణు శ్యంబుల నలక్ష్మానివి
వకేశంత్రైన బాంఢకుంతనికు ముల కుమ్మ బలా
చినిరులు- శాలగాదెల్లికాసంజేశిరకన్ని మూకలపెల్లి
నివచ్చి జగజ్జనులు తల్లి రిజే యునలారు మల్లారులు
జోయుపనేల్ల సన్న గెంగ తానేల్ల వారితెంపజగ-
దుపకారంబు గావింప జెల్లు నే వేశల నజనస్త్లు భూసు
నమనంబు సంధిల్లుపం జేశి యామేలు వెల్లి హారింపెన
నామనంబు నకన ధ్యలబ్ధి (ప్ర)మోదా మృతనచితా
[illegible] వివేసా ఠనమా సాద నకాల్యంచిప్తించివి నయ్యా
లయ్యనహాయజగత్త్రిపాయంబు జేశి ననిత్రివ్య
(ప్ర)తిసాకార య్యుంబని వి చారంబ య్యాడు నియ్యవా
[illegible] లసాంరసాగరనివా య్యుంరవ్వా రనినా య్యుదా
[illegible] ఖరిథ్యురిపా నతివృతనయ్యావినారు ఖంంటియ్య
ర [illegible] తెంచె నిలంఢు మరున య్యప్రాకు దయ్యంబుప్రా
ను [illegible] య దకు రుంపన తునగు మెయ్యంది య్యంగల రయ్య
నసానాకంబుల నె య్యరవిప తుల్లుల గుయ్య- నలన దె
వినెయ్య నె య్యనయుత్ప హిాయరుగు ఖంహ్మాల

తునైన్మాదిగళ్ళు శ్రత్రి (ప్రి)య [illegible]
మ్మారుసలగాని (ప్ర)హా [illegible] ము
(ప్ర)వ్యాప్మ్యనశలవిమ్మని [illegible] నిజని
పాసమ్మగుప్పగ్గమ్మనమెం [illegible] ుంరగా
ధ్యయ(ప్ర)మోదవా ఖ్యాని [illegible] రిధ్వర(ప్ర)
ధమాహాంగళ్యంగారాంగడ [illegible] హారామృపుం
గపురకంతాంగ వించుతుని యు [illegible] ంగంబులు పొప్పం
గముా ర్థిన్న(ప్ర)మ్మాణంబు చేశి లాలించి యు వ్మప్పాన
య్యప్పని జగ(త్ర) వెప్పి భయుశరంబుతగుదరం
బులు(దనతరంబుల గేలించి చాలు! చాలు((శ్రు)మ
వి లుంగాలలలకేవి చాలింపుము మేలు మేలు యు
ల యెుివకనజర రులు మేవి పారుషాహాడు వనినెను
డ రచి చెతివి నెంతి ముంగురులు దుప్పిము దుద్ధగా
ని సాయుంతాలంబయ్యె సంధ్యాత్రె ల్లంబు బుని
ర్భ త్రించి యుూ(త్రి) యు చేపశయు దించి రేప
లరకె చివేచను దు మనిన సారించ తు మారవర
దను జయుత్రుంత్రై చందంబు గావింప నంత
నప్పిచ్చావళి సాధ్యాంత వాసుం [illegible] దయ్యె నంత
పూర్వంబున ముని (ప్ర)బాధ పూర్వంబున మ
తాని కాల్యవేరణీయంబులు దీర్చి శుచిసా [illegible]
యుసన్నిన నర్తనా ధ్యాకు మారాం(గే)స [illegible]
భూషాంశ్వరు నముసకల త్రైరివిజ [illegible] ని
త్రస్పాచ్ఛేప్రే ధ్వవశంచాయు కంబులుగు సము [illegible]

[illegible] యోంగసంవర్త్యరకాసమం
త్రు [illegible] స్త్రాంబులునిబమూరు
లతాన [illegible] నమొందిశ్రీవానిసావల-
యునవ [illegible] శాంతనిసాశించిమునితా
తంజసుచ [illegible] రమందారచందనమాతం
దాచితరు [illegible] ధిరితంత్రైశుతపితతలాప-
ముఖనిఖిలదివాంగముమనోహారతాలుకలస్వది
తాలుప్రైస్వచ్ఛగుచ్ఛసముచ్ఛయూంచ్ఛాద్రితసా
రభ్రాపూరితాత్యంతశతలమందమందహార
తుమూంరవారవివర్శరణవిచిత్రామోషుంత్రైబగద-
దృష్టతమృగనిహాదబధిరిత్రైతాంశాంతరాళంత్రైవె
ళుంగుసెమతవనంబుగాంచియుక్ష్వనంబెష్వనంబని.
యుదనినసయ్స్యమితులావనుందిటనియే॥సీ॥వప్పుం
తాంత్రైతతంతానువృతిఘోరతవముప్రైతేడులుదన [illegible]
యు(వస్సుత్రైరమాంపతిమ్రోంలనిశ్చినివేమిసారి [illegible]
నపంచిఖుజైతు(వనృనన్నదిసాత్రునదుగులందుల.
[illegible] దిబదిమ్రైత్రైనియుట్టిశాదుతునెతె(నెసగవేయున
[illegible] బాసగుబామ్మనిచనసురదతిసాత్రైతపురము.
[illegible] ల(నదచియుటజోష్ణపదవిలాబరగవేట్టు(వి
[illegible] గానియేలుబవిపాఖ్యగుదుపుటాదయునిదు
[illegible] బదవేతనలదిగుదిచియుదరు(శాదరనయ్యం
దు [illegible] దంతతుయ్యదుచురాంగ॥తె॥గాంచిచ్ఛ [illegible]
దచిద్రతియొంగాంటితమతివగుముసాఖ్యమ
గుతాంలంచే(తెంచెదునందాతిదుముస(దంచు.

ము శ్భాగతులుగాంతుత [illegible]
నింపనెంరినిజనెసురేన [illegible]
నంబంధశ్రీయు సార్వర [illegible] లరియుం
టశారికస్యపనూనుత్రై [illegible] తఖిసా
త్రుంబువెలుంగన్రైరితలప [illegible] శ్చివిస్మ
టపాలాశతదండముందిమ [illegible] భాంతెసంపూ
రరుకృపుమృద్భవైతమంతల [illegible] రముస్త్యేల్పార
తైజూనృతినే॥వయుచూశాముశి యొంచునబ్భది
షభ్రాపాసంబునవేజేరగనే॥ఉ॥ అంతబవేం దు
త్రైరితువాసావటునావటునిం బ్రయోంధరాత్ర్య
తదినెూదవలగానియూంరిసమాంగమునంబు.
శాంత్రైసాం(తెంతయుదెట్టునినవనహాంగమునె
హారరూవవి భ్రమా త్రాంతజగద్విమొహానవిలా
సముమదుల్లమూటగట్టిదినే॥త॥నేమంజువ
చనరచనస్తు(ధామధురధురా ప్రవాహాధారా
ర శ్రీ మహామవిసుటదదపుగ(నొంమహాతాన
రుచపులునుష్వేస్మారునే॥చ॥ అనగజగ త్ర్య
వెూహాతలసావృతుదక్షపాసావటుంతుని(త్రో
దనజేం ద్రుసదుమహామాయుతరాసవిశేష
[illegible] తయుశాభ్యమందలలస ద్రుచిచ
[illegible] తమందనయుముశాభసూ [illegible] ని
[illegible] నినుబూతవచ్చితినే॥తె॥సాంపు [illegible] బవి
యూనిన్రైనినుబూరవచ్చితినే
వటునచస శ్రీవిభవంబాత్త్రైతభెరుచి ప్రభిత-
సుథా(శ్రీ వంబుగాగనవెూమదితావలశినదదు.

[illegible] రతు దాతలంతు మే తు వి [illegible]
శ్రీ [illegible] ని దప్పు పనెంయు రగల దే
వృ రవి [illegible] ని తు మ ఖిల దత్ర ము ను
వారదిం [illegible] న దాత యుగు శ్రైత్రైంద్రు
తపతి [illegible] తివా నివెంపు గని యుంపవు
లాభ ము [illegible] ము సనే। వచ్చిని దే మి వింత భ
నవా వాన ప్ల [illegible] వసు వా క్రి కా। స్ప చ్చి వ్యశార్ని
దేశపతి వారము నే ర్పశము ర్భ్యూతినమెచ్చిన-
వాని గారి। గాను మిచ్చి దడై చ్చి రసెం వయుత్ర
మూ॥ వ॥ శ్రీ ను వదాన్య దివ్య మతి యుక్త పటు కటు-
చూ తా మతి యుక్తని యెు॥ ము॥ విరి దంతం బకొజ
నిడి దంబా మరి తాపి సంబా చే తుంతి యెూం। గాతుగా
నింతులనే మిగాం దల చిత్ర కాంచు చే వయుం తేర యుక్త
రతు వే వాతాం న ముకే థనాం థు వె ప శై వంని చ్చ ని ఖ్యా
ల మూం రతు గుణ। జాంయు నె త్రై త్య సాం థ యుదిబ్రు-
[illegible] ంరం చుది నా వాంతి కి నే॥ క॥ శ్రీ దవు తు బవి యుక్త
[illegible] । నే వు నమె ప్లనెం న ప్లాసే న ము సల కని తి దే నే। గా
[illegible] ము ది న ప్రీతి ను వల్లం గి న వి శ్వా న్న తి ని పొం। క్రితే
[illegible] దంతనే॥ చ॥ యులమె తపా దమ శ్రు ముసనెం
[illegible] బయు రెం త వ పా ద మూం ది కి నే। గా వి చి వ తుం రు-
బ [illegible] బ వి గా మ్మ ది యు చ్చిన త మ పా దమే। దలభు
[illegible] త్రు యు చ్చి దప్పె యుం తి యు బా మ్మ ది బ క్షి పొం
[illegible] దా। బలు తుమల నగ్గి సాం దల ను వంపవ దం ము న

[illegible] ప్రి యుంబున వచి వార [illegible]
ని స్తై య్యమి సత్త్ర ము ర [illegible]
[illegible] తొ సతు రు త దాం గ మ [illegible] ల॥ చ॥
గాం న కాను భక్తి తొా నే ద [illegible] ం ముని-
భూం తి గాం ధి నం ద ను ము [illegible] తంబ-
[illegible] పు స్త ల స త తెం చి వాం [illegible] వ శిం చి త రి
తొాదను వేతు వ వే చి యుూం [illegible] న ద గ దిర్ చి
యు బ్బ న తు భూం వి భు వ ప్పు గ మాం గ వ తు న్న ైు॥
॥ మ॥ జాను శ్రీల వంర ఘు రాము భూమి తల రాట్చంద్రా
రి గాం చె నే కలాం వనికాం యూం వృత నాం ద క్షోక్ష ల వ
భూం ధాం ప్రవేశాం చిత స్పనితాలాం పతె సాంరితె
శు కవ చార్య గ్రా ము తాం స్తైక మూం ర్చన పుష్పం థయు
మం దమం దని న ద ప్రాం గొా ను బంధ త్రి మూం ర్చిక
గా సం గీత ర సాం ను కృత్సుమ ము థు ప్రబ్బా క్షిదా
వి తే శ్చ శ్చ న వొా త్పె సము దు శ్చి లాం కృతి యు వాల
వాం మి న వాస ము నే॥ వ॥ జే రం గనే గి యు వృ న ర
రిత రు ప్ర స వ గు చ్చి భూం రిత మాం ర్వ సార ప్రిన
ర పొం త్య్యం బాం రం గ న వాం ళ్ళ యె ము స గు న ప్పు ల
వ నే॥ శ్రీ॥ భూం ప తి చం ద్రు ము ంచు ము ని [illegible]
పు ర ప్పు ని చి త్రు స్తై ఖ రు కే తూం పు చు రాం గ
గ ర స శా ధ యు। చి త్ర ము న పు నం ఘ్ము లం [illegible]
పి న టుం పత ద్భవ ర జూ లవ వల శిం ర్ప [illegible]
ప వి [illegible] ప ము గాం వి లా స న వ చి త్రు వి చే ప ముకా [illegible]

చవప్రాతసు థాశనచ్ఛూరిస-
... రాత్రేసవంశములారెయ-
ష్ఠు ... త్రుబలరూథులపుత్రులనే
పెసత్యు ... పుండునవినాప్రెవెనర్చత
నర్చసం ... యసుచివేచసెయుంపమిగ
ర్రమ ... బార్చియుతిధిరతమూరుద
మూరు దధ్నె ... లంగగాయనవియమ్యేసమా
రుతసత్రువెం ... ॥ శ్రీ॥ శ్రీమరుదుర్బహమరవరా
రతభత్రువరిప్రుసత్రినేభూమిసమస్త్రసంతదలబా
ల్లునేతసత్రిభరాధినాథసుత్రామునిచేవెకంచెగుణా
రమ్యవిశాలవిశాలసాపురత్రామణిపేర్లినాథరణివెం
తునివంశనృపాలపాలననేతమ॥ తల నెర్చ్యతెతుసూ-
ర్యలంతరణినాగంరుత్రులుంబార్చతింలనావల్లభు
తాయసంగధరణీరాజన్యులందానభాగ్యులసత్రి
త్రమయ్యప్రుతాపముబయోగ్యప్రుత్రియుంపా
నిలింగతినైనేథాత్రివిశాలుతాతనిసమాఖ్యంచెపుశం
బాప్పరినే॥ సీ॥ శ్రీలవిశాలాలంబసాబ్యునవుంపో
మచంద్రుదంమ్మయసుచంద్రునవదు ధూత్రూన్య
రాజయదుందుర్యంజయనామవరోత్సురుగాం
దేవప్రుఖ్యసుమతిసుమతిధరారమహ్మతాత-
మరని చ్ఛెతుసుప్రుసాతముననేయలేపురంచె
చురంతెనుకెర్రిపాశ్చాబిరామతప్తెశారికాశి
దియనాదియగురాబుథానిబునాధినాథా॥ చ॥
నుమవిశాలపూర్వతెథయంతయుడెల్లుచు-
ఖరెయదిందునవశియుంచివేతునవనమ

రుశకు గాంతాతవల ...
పశ్చజిగాసరిషేషుసుభా ...
హామాద్రిలాదిరిచినన ...
తుదర్శ్చపృశిపృహాజింవ ...
దంతమునవమ్మగూర్భ ... ద్భు
భ్రాష్టేందురుచిధాతలనబా ... వెనయ
గల్లు తాలతాలాంతతాం ... ష్టల జాల
మంత్రుథువశ్శాస్త్రజాలశల ... ంగరజావా
లాప్రాశుతగుచు నెలావిజనర్తిముదుగతివరె
లుగాచే॥ శ్రీ॥ శ్రీమరువాతునప్పులనిజానుజ
యుత్రినిభుత్రిని ద్రువెంతేముదిగావలేమగపు
నించుతెబూనవెసుస్నానంతసుత్రామవిరా ధి
యూథపనరాళబలాద్దతితాటకాత్రజుస్వాషె
యనాసుభాదాయపదాతార్క్షతదాగపాలశత్రిదాతనగనే
॥ శ్రీ॥ పృన్నతవిలనాసురమవైలాదత్తిమాయల
మిన్నమన్నగన్నెన్నదివెతతప్పితపునాషుము-
ద్ర నన్నినన్నిదిపులనేబన్నచురత్రవారుశికేమా
సశిలామయవృక్షముంచిదారనెన్నలవందుగా
నబతకన్ని నెంతావచాప్పునుంతగనే॥ చ॥ గని
నవంశకత్రయధనంబగుయాంసముసంయువం
నెత్రునయగురించషూచితివిలప్ర యా
మాయవెప్రభంజనమునవమవత్రిము
తెసగాంచెపదంచుబూయమెశినదిమునంబు

[illegible] వెళ్ళిన నెఋ కౄ (క్రి) సా [illegible] న న
[illegible] న నెం క తాా రఫు భు స్రఫు స
[illegible] త్రై చె న ద క్ర గాస మ (త్రు)
[illegible] వ ప ది నెం త సాం యు వ ము బ
ప్రా [illegible]
త్రిఫ్రి వి [illegible] మ్రై త్రై ద వి న తె ల వ పి
శ్ర ర్వ [illegible] గా వ త భై ష గ్గా వి స్వ వి ం గ తా
(ప్ర) ద మ గ [illegible] వాం గు ర త్రై రి శి రాా మ ఛ నం బు
చే శి పెం షొ [illegible] ం మి భూాం మి ప తి ఫ్రుం గ వృ జే రె ని
మే ష మాం (త్ర) లూా నె ఖి వె ఋ త తి న ర క శి ము వ ల జు వ్రా
త న నె క వ వి శి శ ర ము న న ట న (ద్వి వె ల వి న వ ఝ్రుం
గ ము (లూ క్ర ప వి ను తిం చి శ ఖి ల మె యూ ష్టే మూం యు న
గ నె ఋ వె ఋ ము ను బు గా ని యూం తి ద వ న (లూా న రిం
చి రి వెం శి కె సూం ను ఉ వ్యు న నె చే త ను (త్ర) తు వృ
సాం గ మ గు చు నే (ధ న రె త్ర తా ర ద్ధి త వ షాం చి త ది
వి ను తి మె యు నెఋ చఋ (అ) న వి ని రాం మ భూాం మి విచు
ద్రా ది వ చం (ధు) ధు గాం ద్ధి సూాం ను గై మ్నై ని (వి న యుం
బు న నె బు బు కు మెాం ము హా జ యు చె రి (తి) యుం వె
నె ప ని శ ల విం దు శే తు ము న వాం ద్రి వ లూా వె వె ప ద్రి తా
[illegible] ట న గాం ని ము బి ఖాా ప లం ధ ని వి గూాం రి న (ప్ర) మ ము
[illegible] ం ర ని ఫ్ర నై నే ॥ చెఋ జ న [illegible] ము జాా మ వె ం (తు) [illegible]
[illegible] న్ని ము శే యు చు యూాం గ కాం ల ము న [illegible] ధ్య కాం జు వ ప్ర
[illegible] ష్న్ర త వి దూాం ర గ ణాాం ఖి ల మూాం శ్వ రాాం ఫ రాా (త
[illegible] గ వం శ వె త్ర లూా ని ఙాాం చి న మే రు శ రాాం శ ధ ర్రి స
[illegible] ధు ట మెాం త్రి గ న్ని వ రు గూాం బ్రై ద నం చి

(ద్రాం) త్రై మె త ట నేఋ తఋ బ వి మి [illegible]
(ద్రాం) క్ర గ న త ఠు మే ఋ (ప ది [illegible]
స క్ర ల ము (భై భి భై భి యు [illegible] ం ది
ర తి నేఋ తెఋ రాం ము యు ది [illegible] మ త్రి
వ రాాం ప్రి చే త రాం డాం లు ట బ [illegible] ద్ధాం
(శ్ర) మ శ ది (రాం మూ ॥ శ భై (త్ర) [illegible] న రాం ఝాం ఋ
చు ం తె నే ఋ గఋ యు ది ము జం [illegible] ము ము తె న్ర
రి శ యు త్ర చాం ర హాం ష్ప ర సాం (శ్రాం) త స ర స గ త (వ్ర
త్ర వాం యు జ్వ ము ల ను ము జం (త్ర) లూా వె (ప్ర) గా వ నా
తాం ది చి (త్ర) శాం భ ఋ (వ పాం ం చు ॥ తె ॥ యుం దు న వా
తె ము ం ఙు న (సు ం ఙు ని నం ద ను ఋ (గ్ర) మ్మి దాాం ల
యు చు నాం చే తం ద న రు (గ్ర) తు వృ ఙాం డు న ఙెం
బం చి రి పె కు మాం రు భూాం వ తి తి ల తాం ఋ తె ॥ జం యు
య్యు యు య్యు దూాం ర తె (నే యు న్నా ది (త్ర) తు వి ఘాం తి
వ ధ న ము తె వి (చ్చై యు ట త మ ద యు చే యు ల (త్రై యి
ప న భం ఖి నె జు తె ని పె ఋ్జిం ఋ నే ॥ తె ॥ ము ది ప ఖ్రి ల మృ త
[illegible] చ న మె న రిం వ న్న హాం ల ఫ తాాం శ్వ మెాం రాాం బు ధి వ చి
వ [illegible] వి చె జు ను చు గ నె నె న (శి న త ము వి గ త (త్రు) మ
శి ద్ధాం (శ్ర) మ ము నే ॥ (ఆ) ॥ తాం చి వ విం ఙూా రం గ మ
త్రాం శి కు కాం శి కు ద ద కాం వ్పు నే తెం చె ను తెం త ట ం
దు [illegible] జ ర వి (త్రే) ము ల నే గు బెం చి పాం రం చి త [illegible]
(మై) తి వి వి భాం తి భి ఫ్రాం డ ల రాం ము ల త్ర గ్రు సాం ద చి
[illegible] మూాం ర్ద్ర లం ధ ది పి త ద ఋ కు సాం స్ర ర హాం త్రి

...సు వనంబు సుమ నితు ... రవా
...గులా డు వేద విద్యా- త-
ధ... ...తర (ప్ర) హా శ (ష్ట) తి శ్రా
మత య... ...తా చు రా మం ధట గా ధి
భూ... ...తప్పను మంజు మెూ త్రిచె నే॥౪॥
మారేల య... ...(ష్ఠా) రంభు యిగా రు ...ప్పను
లంజాలం... ...మేయు గా ద ది మా రె రుగరే
యని నస య్యమి (ప్ర) భు దంత నే॥౫॥ (త్రె) తు దే (త్ర)
బూ నిమునిర (ప్ర) తు భు ప్ప తి స కలరు త్ప వే (త్ర)
ధ యూ జా (ప్ర) తతి స ద స్య వే సు (స్త) వ శ త వ సు మస్తు
స్తు యెూ గ సం భ్రార కు త్రే॥౬॥ య... ...
రా తి రి వే ద (న్న) వె స నే రా ము భూ మి జా నిసు
శా భా భ్య న్నతి ని త్య తా వి న్నకు త్రె (గు) న్న న గా
ధై యు జే రగా జ ని యె ద యె నే॥౭॥ యు న్న
ది నం బు వే (త్ర) తు వ్ప దే మ ర త్ర మ ర వే ని జా (గ)
తా భ్య న్నతి గా వ గా వ యు ను తే రి గ వ స్థి ము
తె వే తె దా తె న్న తు వ మ్త్రు ర త్రె ర గు నే స్త త నే-
ప్త ద రి ం త్ర్య బా ధ మా తు న్న తె రం గు దె ల్ల
...న సూ శా న తు న్న ను వి న్న నా త రి నే॥౮॥ గ...
...చ షు వు షు ని యు బ ని శా యు ధి ప వ తాం గి
...మాం గ దే (త్రి) వ శాం చి మా ర దు గు వాం యు తా
న ర సు త్రె ర మి వ్య రా తు న్న వా దు నే దు మె బ ల

మారు నైన గ ప్పు ప్పు వ వ...
యతె గ స్త దవా॥౯॥ (శ్రీ)... ...సవ
యయు స్త్ర నా స్త మ శ్రీ ర త్రి న... ...న్న న మం
యెుమం ద న వే ద లం చు... ...దా నై
ది శాం ద రా న ర హాం శ్వ... ...
శ్య ర్వ త్య తే త్ప (ప్ర) జ న ల రి హాం... ...వ తె దా ర త
...ం ద తె ది ం
ది మ ధి ది వ్య మం (త్రి) రా జ వ ప ది... ...రు త్రి రా జ ర్య
గాని నై శ్చ య వ ని స్తు నె వసి యాం (త్రి)... ...
ని ష్ప ను గు మి యు గా న గు రు త రా న ర వ వ తా శా గు
గా సు హా ఖ్య వ ద ద ని రు జె తె తా దె పెం శా ద వ్ప రా వ మా॥౧౦॥
(శ్రీ) వ్వ మం బ ర వ వాం త రా వ్య త చె జా త్రి ప గ ర్భ శి మ
మ న ర జా త జా తాం ద భాం త ము వే సం భ వా ం చు
ను వెం ప్ప గాం చు న శిం చు త త ర్ల వ న (శ్రా) ప్త్య ం ర
వ ని భ వ తా చ రి తా వి ధ్య గ ద ని మాం యూ హా వ (త్ర)
ప ం చె వే వి త తం (త్రా) ంబు న గా విం చు న ని ప ధ్య భ వ రు
(త్ర) మ ఖ్య లా వ వా య న్నై స ని జ ము ది వి యు ం గ వ ర ది
ని ఖిల వే ద స మి తి శా (స్త్ర) పు రా ణా ము [illegible]
(శ్రీ) త్రు లు యగా న వ జా న్న వ శు ప్ప లం యు న స ది ని ల
ల వ ది ం ప జా ల గ ల న య॥౧౧॥ మ త రి చె బ ది యెు ర
వ ని ప్ప ద చు వ యు ప్పు తు వా స్త్రి ర (త్రి) ం ప వే గు న ప్ప
డె ని ద రి (ద్ర) ము చాం త నె గ ని మ చె యం డు జే ర
రు చు తా శి ం ము న ప్ప రు త ం (త్రి) చా ర ప తు వం
ది ప గ ల వ ని వే దు త వా [illegible] రు గాం వాం తు న ప్ప రు
వె మాం న ము తా ప్ప తా ర ద న న్న ని (ము) ప్ప (శ్రా) వ
మాం న సం (శ్రీ) శా మ ప్ప రు నే ది ప చ్చే స న ప్ప ర సే (బ)

[illegible] తన్నితివి శరణ్యు తాము
[illegible] త్సలత నుత్రు [illegible] ంపవే
తో [illegible] వా త్సత శిశ్యము ంగ నెరె
నెంతే [illegible] మా త్రభు స్పష్టి నించి
తి వి [illegible] ర త్రా మాంగ [illegible]
[illegible] యుంచు నెంతే [illegible]
వంగ బాలు [illegible] గా వుంది చనూ
[illegible] [illegible] జాశ్య మా (ము నంపక్కు
తా రవ [illegible] ర తమం త్ర రాజము గు చుం [illegible]
[illegible] మాంగ [illegible] ర త వె [illegible]
[illegible] [illegible] యు న లం [illegible]
[illegible] [illegible] సాదింప వే [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible] నంబు (లా [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible] నె [illegible] నుండు (బాపు [illegible]
[illegible] [illegible] యు [illegible]
[illegible] ము న [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible] యుగుం తప్పు
[illegible] [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible]

[illegible] పతి బ [illegible]
గ [illegible] చిత ము గ గా చి త [illegible]
ప తి తె [illegible] న న [illegible]
త యు ది యుంత యు ను మ [illegible] సుంయ్య
[illegible] యాం న తి [illegible] రా మా
[illegible] సం॥ వం ద నం [illegible] చందన
[illegible] రథ నం దను నను (బాణ [illegible] ల బాణ రుగా
[illegible] [illegible] నను (న [illegible]
[illegible] [illegible] యెూంగి త [illegible] వి వా ర
[illegible] [illegible] సంతతి [illegible]
[illegible] [illegible] నను (ము [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible] సు తా రు [illegible]
[illegible] [illegible] ముని గా విచే ॥ క॥ నెనంత
[illegible] [illegible]
[illegible] [illegible] గ ద యు గా ను [illegible]
[illegible] [illegible] వారు పాసం [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible] ముతే ము ది
[illegible] [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible] గంగ [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible]

[illegible] ఱు చెఱు శ్రీ నుచు ప్రదక్షి-
ము [illegible] తవత్నమంధు నవిజమస్తు
తులా [illegible] ప్రశాముభూర్వకంబునన
జనే [illegible] నె శఖవంబినాధుడేరను-
శ్రీత్వ [illegible] యుపాల్ప యుమ్మెంయినే॥సీ॥
[illegible] దుపాంశ్చక్రుతంకర్ధితాంమహా
త్మ్యము రఘు [illegible] న(గలుగుపగంచుదితెప్పల-
కాంవృతిసుర [illegible] కుంధునులూరకపాంఖికాఖి(గల-
యుదాతయు(ప్రముధులగూరశంకరుంశ్రేతెం
చివినయుంబు నెనయునేరునేరనాంరాభనలారర-
గాపింపుచు మ్రొక్కి ప్రాంజలు నాము మొనసిభక్తి(త
త్వమసిపృదిఛాపమపాత్మగరిమలమరను షియుం
చిరక్షిరలాంతిరాలి విమంధుఘుఱు(గజ నఖుగ-
మతరంధపూరమెుంధసుమవృక్షిసురబ్బంత-
మంధనించేఱుమఱముసులగ్గించిరిక్రొాశిమం-
రతులసంమొర్హదాంబు భ్రశచిలూననుసెరాలా
చెసమస్త్రిధారుశిడనాదంధత్రుశంసాంతృపులం
చెనచెనే నారధుదాడేతుంబురుధునెంమ్మించా
[illegible] నాయత్రచారకాగంధర్వసుసిద్ధకింపురుష
[illegible] రసప్పరగానాప్పతినేఱుచుసురశ్చిమనెా
[illegible] మంధగతిశాబ్జిలదెంన్మరజేవనాత్మనెాడ
[illegible] తనురక్షిగాంబ్రవసుధాంమరవారవముపే
[illegible] బాంచితస్తురకానుష్ఠస్తిపాచనేరపాాకాని-
తి [illegible] వగమె దిపాంశికాపరివృతిరాముతబ్బు
నమపట్టిగాముంధరియుంగనేగుపాచనేఱుచే

జనతమహావిభుంధు([illegible]
త్రి(బంధుసజ్జనిప [illegible] నశాం
మునవత్రశిచెంత్మజ [illegible] హమ్ము
శాలనియువిశ్వధరా [illegible] డాం
నిసహాతంబుగానచిభిష [illegible] నిసమిత్ను
త్రుంబు ననేఱుకఱుత్రుత్ను [illegible] దావత్మా
శుత్రి నిగాంభిజనియు(వేళ్ళి [illegible]
నకెత్రినేశేశియు మూత్మ్యేలు(గాలువృతివిమల
మపాంతాంసనుక్రెఱుకఱుయోగముయుక్తనకె
శివయోగశ్వరునాత్రమూదియోగక్రమం-
చాంగనిప్రియుమునవరగితదాంగమునము-
స్వప్పులచేశతపుంతయుదెవయునేఱుకఱుగాంభ
నమునిపతిబల్లునుయూరాజకుమూరవర్యుని
తుకులగ్రిరమ్ముక్తనయ్య్య బశరభధూరమకాత్మదాట
ఋనాంత్మభూరమకియుశ్వనేఱుత్రిఱుత్రివరపాలవరు
విరయుంబమెయుస్వరియుంపబంపనాంశాలనెసయ
[illegible] చ్చుచును త్రాంవమదేచసహాప్రసన్నసంధాన
బలాంయుతాపుతనూపతిమదియున్నయూగనిచా
వహాంవయుర్మెయువచ్ఛతంబుమదర్శ [illegible] ఖుంధ
చియునేఱుచేకుముసుమవేశధర్మగుణసంప
నెుంతర్మితిపించునామశాతత్రముతుధరాత్మ
స్వధరితైన్యత నెకొంసు(నంచునే ప్పురిశ్రేదెము [illegible]
శ్వయుంవరంబు బ్రతపింపుచునుం [illegible]
చువించుభూరమజాను(పచ్చెనెవిఖుత [illegible]

[illegible]

దిదేశుసంస్థాపనచేసిచి [illegible]
[illegible]

... మ్మతద్విజయనమ్ముచుసతి
రతి ... షముత్రితినేశ(త్రి)యూ
శవుం ... నిరాజాశిఖామణిశె
... (త్రి)నిచ్చయితసురేశిరితా
... త్రితియెటితెయుంతకన్నిత
దినమ్మి ... వేధరన(శ్రీ)నావుకుత్రా
శితుండునర ... సాధునిజ(ప్ర)సంగసం(భా
వునిజేసియుప్పఘనిబల్లునవెహాజనవాధివల
భా(నివచనంబమెూఘమనవేయుతినేయుతిగతె
నేసువామ్ల ... వమపారధ్విరత్రినలిచాల్పుదుసేచ
వరయు(చిత్రిమునేయుకయు(శ్రీ)ర్యాధిపశ్రీర్నిసని
వాక్యగుణాంతితమునేయు(వరస్త్రైకృబలస్తెర్ధి
తునితనయూవనహార్యదునగునంటుకమ
శౌకాండగునేయుచు(శ్రీ)ఘనెతతధరాధిషోభి
నానతిచేతమహాబలాంతచే(తనుతూతవేవు
రవ్పురవిదారుగాదారుగా(చాపయుష్టైగా(నై
[illegible]

వేషుటింపుచాదుని ...
లునినాదదములదా ...
వశ్రీ-ఘూసతిష ...
యులట్నానరుచుతా ...
న(ప్రా)వెరహాతలంబు ...
తర్థర్మముదిక్షంగమ ...
చలమిశరంబుతెల్లశివు ... దిబాలిసా
(ప్ర)కంతమునేశ్రాశిపెననేలయెూధిశరవాలిబు
ఖపెన్నెగశజననృంబుసంచలనమునెందెరా
[illegible]

[illegible] ల దిక్పాలక తతకూం వని:
[illegible] శ వృ దూం। వరాంత వృద్ధివి
[illegible] రి గ త్రిసిద్ధి గనే॥ ఉ॥ ---
[illegible] ాం రిలు జాల వృత్తి నా జుగ।
[illegible] దిశ్ర వదిశృల కాం బులం। ధాత్రిక
[illegible] ఖరాం [illegible] సాం ఛిలు రాం జు నిస్మనాం। వే
[illegible] ద్రిశి సాద [illegible] విధుబులు నాంత్రయుం చెదృ
షు॥ అదిమిని [illegible] దకాం ఘూంరవుణులు ప్రూంశ్నా సం
దవయుండెంద వెుం। దసురాంగంబున గాంరివు వుస్నెగు
రువాంస్య వతాం శృదండాంక శాం। సదాంరర్య వఖ్య యూ
క్ష్ణ రాంబినుగుణా త్రిబూవ వాంవిల్లా క వలల నస న్నివాం
సనం త్రైవుంబున పురింగ్రేసేయుగాంబంఫిసే॥ సే॥ ---
పూరి శాం సంత వున్శేరాం బురాంబి తో భూరిమురునే
లు పెంపునను ఘుంచి। ర వు వవ చిత్రశబ్ణాం వయూం
స్పరు కులతో ప్రాంద్భి శరం ష్హాం సవువృ రంబు। ల
విషేంద్ర నేల ఖాలాంతే చూం షిద్ధో తొండరి వర్జ్మంబువె
స్త దర గూఙ్భి। రవిపంబు శిల తాంతాం తల్లు దపులతో
షాంరి బూం వర్ధు శోభలు ఘుటుంచి। రవు రఫురి వస్తు
వ స్తురరర వటనెసంగ। నేతె డల తాం భసాంతే షుష్య వెరి కాం
ష్టి। నవుర పురివారు ఛూంచి చూ ధృ వయు వవ్రాంచి।
ండనాం సస్తల గుషు సన్నిధి ఘుంపు॥ చ॥ అతువివి
ంధబంధుర సవూంకిత వతృ దవే పరం వరాం। వే
వక కాంయు వూంనవుల వింటుగ వుండర దాం చే
ష్ణులాం। న్వితరర సబ్గాంద నాంషు షతపెంపున స్తం
డులరాంబు కెర సంతతవులు నవధిదులు దన్నై
రుచ్చులతోర నాంఘు వయ్యే॥ చ॥ రవిశశిబింబ
ంబిరముల త్రూ వు నేశ్ఖ రాం త్రిశ్రుంఖ సం
ముఖ నఖూంఙ్ఘ వేల్పు చెవి బుంటి కివిడియు

ఘవృ ప్రాంగముం। వృ [illegible] ల:
లశెస్త్రి వుతంబు వెక [illegible] గం
రశిశ్శ్రే చనయు నేకన [illegible] రాం॥ త
శకుంతు మవిశిష్ట విదేపి [illegible] వయ్యె
దముాంళ్ళ మాళ్యయు శుచ్ఛ [illegible] ంచివ
పురాం చాజ్ఞ తనికు ఉర్వ్య శెం [illegible] ఖ్యలాంతస్త్రి
చర్భుసాంతయె॥ శా॥ శవాచ్ఛ [illegible] ప్పైనె సంగ
శిలసత్తాం తూంవాంలాం వాంత్రిసాం [illegible] (పాంల్ప్రత్రోష
త్రాంశి యనువంగాం సర్వం సర్వం సవో। [illegible]
కాంతాం దలని విపి దీప్తిపం ధగం ధ్వేచసం। శిలాచ్ఛ
శాంస్త్రిఘులు పాం యుసంబు విదగాంంచె తెంచి రతృ
సృతిశేషు సే॥ వే కాం వసాం సాంద విత తివిస్ఫు తిగాంపాంషి
తి రవతీ తీ ప్వరి నా దాంష్కె తం న్రిద। ముదగాంంచె తాంశ
ప్రఘూంషంబు తాంశఘూంషం పుసంద రివగాంంచె। చిం-
దంపుపె స్తూత్ర తచంరం త్రుబు తభృనం చాం త్రమించె
మృదంగభ రితనేఛిము కుల మృదంగము రృరము గాం
చెను భేరకాం వాం శరృది దాంని గప్పినైచె। శ్వముకు రుశే
వాచు దు క్రాది తస్య రంబు దాంనిమించెను వాంధృత్ర
థాంనగరిము ము నిత్యలకు మాంరె షే రేర్ వెరాం సన్నిశ
బు। వలన ఉయే క స్వనంబు లూతంబు నింతా॥ దే
తనిత్రిన దాంను ఖే దవిత త ర్భ్యాని మిన్నుల వుంగవ
షునస్త్ర నత్రికు రంగ శ్భ్యన్మ్త కుటే। ధూరిశరాం సన
తస్త్రిత్రిపంప నన్ని జే యుస్త్రాంక మూనికలపల్లా
రప్రనసే యు వేలు ఫుం గనెన్నిల కు ర్ఫి జూం శవ
క్రాంస వుపల్లా రు చాంటు తేటు గనే॥ చ॥ శౌన
వుదేం। ధృఫురిచక్రి నభంబు నవిష్కి వేశ
వనజనక్షాం యు శాం త్రిష్ఠు లదివాంరి రత్న త్రివి

జారాజువతిశెలు ౦త్రా
ఘుముఘునిం౦ధిసన్నిధిర-
ఘు ం౦కవుపెబా౦త్సవంబు-
తెఘు తెఘుకలా॥ శ్రీ ॥రాము-
ధర యూ౦న్నిదయూ౦ముయూ౦ష-
షర్ర గ్రికరా౦తిధురా౦తివరా౦౦క
చా౦తుం గ్రసా౦రెకుకథా౦నువిధా౦వ-
మతినే ధ్రి పముత్రేముమొప్ప శ్రు తిశాం
త్రినియుక్తి ము న్నతినే॥ శ్రీ ॥నందనచెంది౦ని-
చ్చేయుము.నందనదిత్రముపెం౦చ్చగా౦శతా౦నందు-
దినేషవా౦ర్థిలసన పు తిపా౦ధ్యసముధ్యతా౦శతా౦నం
ధుపురా౦వా౦తునేచిలచెసా౦త్సపురా౦పా౦తసూ౦చితా౦-
సతా౦నందముసందెమందజననాథపురందరు-
తా౦త్నవేతుకనే॥ శ్రీ ॥ ఆ కృమనొ౦విసొ౦దకలనా
చలసా౦చలసా౦ధశ్నేదిసతా౦క్ష్మీముయూ౦ముయూ౦
దికవిదా౦రగా౦చా౦రగా౦చా౦గా౦పా౦శిక్రా౦వర్షకృషుపో
కృషుపరి౦౦కత్రైరస్చైనకుసా౦రఘుత్రికుసితనిచ్చి
తంచకృముమంస్చ్యతా౦ధరధా౦ధిపమా౦శితిదెప్పిశ్రే
తనేఋశ॥ ఆ త్సపత్ని శ్రీ యం౦బుతా౦నఖిలవు
త్రి పా౦తపురా౦వా౦తస్తా౦మంతవితతితా౦రశా౦ర
తంగసా౦తనిపా౦గూ౦శినేరుదా౦త్రా౦౦చు-
౦తువనిద్రియుగమంతూ౦ఋచె॥ శ్రీ నియునునా
గెశ్వరమా౦వరమ౦౦రధరా౦పురందరుం
ముతవుకలచేననువనయత్న్యశలా౦వరభత్న్య
నంజనిఘునదీపత్రి ~~[illegible]~~
గా౦౦చ.నవిశా౦లమలిగావిపగి పు షా౦బా౦తా౦రగా౦-
ముకే.సు మ౦౦గశకరంబుకరంబునెరు౦-
యుచునేఋచె॥వరముగిదిపత్రిసా౦ధైత-

వా౦షితభా౦సిత నూ౦తన్నిర
తఘ్నగా౦వరగా౦౦కము ... యు౦
గృహా౦స్నకరముసేకర ... విసృ
రుగా౦నయొ౦ధ్యజా౦స్న ... పు తు
నిగా౦౦చె(శ్రీ౦ప్తిసృష్టిరగా౦న ... కవిల
సిరకృత యునయూ౦విశ్వ ... విధ్య౦ముని
తినుతిగా౦నితిదయు(గా ... త్రి రుచిన
తిస్తా౦సభూ౦శిశ్లేశముననుం౦శిగా౦రుప్పం౦రుపిద-
పతి సు రు॥ శ్రీ ॥యుఖ్యులబల్లుసా౦ధ్నిజుకు పే
శ్రీరయుచ్చ్యఘటినుం౦తిశా౦రవిప్పఘున్నినకేగుదెం౦-
చితిరిపా౦వనవం౦శచరి తు లిలముసృష్టిపనదె-
పిరా౦గతముమా౦శ్శగుణా౦కరవెవచిం౦చినవ
ఋష్యకృతా౦రుజిదయునుమునసా౦తతుబనెవ-
చ౦ పు సకి చేనే॥ శ్రీ ॥మం౦దరగా౦ తు ధా౦రుని
నుషం౦దరరూ౦పకృపా౦విపా౦శిక౦సం౦మం౦ధరసా౦ం
తరం౦గమపా౦మం౦ధరశిం౦దగుకా౦తుమా౦ఋస్సస
నత్నిం౦దనురనే బ్ర నిర్ధి శాలున౦ధుచునుం౦తెరువ
రవ్నేనతా౦నం౦దురనల్పదేవా౦జనసా౦ధపురా౦
తురనేగరేస్నరా౦॥ శ్రీ ॥నితనయుం౦దువిశ్వపా
వతనయుం౦జయుం౦ధుగా౦ధిరా౦త్నైతు
రమా౦రనుపతన్సనివెనసధర్త్నినిర్నలజై
కశా౦పరితకృతిజా౦ప్పరనష్టురబా౦వ త్రి
దునగనుచా౦పామూ౦తదెగనేసియు
అ౦సివా౦సిచేనే॥ శ్రీ ॥ అం౦దరుదం౦దరుగా
లం౦దరుదం౦దతివం౦దనం౦బులం౦దం౦దరుగా
ఋపనం౦దముదెం౦దముబా౦౦దదేవతా౦
లుపనం౦దమురెం౦దముబా౦౦దదేవవా౦
లునజ్ఞసుమవి భు ముశు భు మయూ౦

[illegible]

వ నే టి (శ్రీ)॥ [illegible] త్రి తోం ల వి త వుం జు కృ

త లు ధ ని ని నాం తి స యెత్యా గ ధి మూం గ ది వి ష యు-

మె య్యు న గాం ం చు చు త ర్చి శే ష ము వేం గ ధి వ-

ప్ర స త్రి గాం న చాం రు చు వే రు చు నాం త మూం కృ

కొంపాం గ త రు తృ రూం వ వె శి లాం ం త ర [illegible]-

వాం ళ్ళి గాం ం చి యు నే టి చ టి త న వ ద వం ం క జాం త

ధ వ ధ న్న వ రాం గ ధు రాం ం గ వి ష్టు వ శ్రి న జ వ సం ం-

స్సు త్రి త ప్ర నా యు తాం జ యు తాం తి వి చి త్రు చి త్రు

రూం పృ్లి నె యు గు నాం యు వాం ళ్ళ మ ది వే ము రు నా

మ రు దం ం ధ నాం జ నం ం బి న యు ము బూం త వే

[illegible]

మ సం భృ త స్త్రీ మ [illegible]
ధా వి ది దే ద్యు చుం త గ నే [illegible]
న ప ద్ధ తి ధిం ప ధ రా ధి విం ప [illegible]
వ తి ధ్రా వా వి వా కా ము లూ [illegible]
దే ం త్రు త తి గ ప్ని వ చ సి [illegible]
త్రి క కే సు ము స మూ వా ము [illegible]
౹ చ౹ యు ల మి ధ రా త్రి జా త [illegible]
యొ న్న త్రి రా గ్ర రు ం త ల ఘు వ [illegible]
సృ త్రై న ఘు విం మ హే శు ధిం [illegible]
మ వి వా ము డే సి మ ను ఘ స త్రి [illegible]

[illegible]

[illegible] శతాంగసంధునిచిప్పిర
[illegible] పాతారకాంబలంబా
[illegible] తన మహత్త్వమున నొప్పునప్పు
[illegible] వవభూవరులకెంచి
[illegible] చ॥ మ॥ రవిచంద్రాప్ప
[illegible] ప్రసంధసంస్థాంధప్రై
[illegible] ఘ్రకుబద్ధపాత్రస్త్రైమ్మవ
దివాదపవి [illegible] వాంతరకాంచలప్రభారూఢంబు-
గాభినభశ్రాంధకనాగారవమున్ భూవరులకుఁ [illegible]
శైశీపాంలదే॥ సీ॥ కనుదేయవింసవెఖరిబూరిస్త్వాలతాం
గరిమశరాసనస్సురగానగాచి నెరిదాంబుచేన [illegible]
తాంకైవమునన్నరి పుకరరేఖలమిగ్గపుపవిరంకుదేవి [illegible]
ఘపెరాంస్వతికెయిగురుయిమ్మనె దెగదతులతొ [illegible]
మాంస్తితనమింవి కంస్త్రపెఖరిగురుకుకవవ్వలవ [illegible]
హ్వరితినికౌశనుశేపదెశద। దనరునని మమ్మ [illegible]
ద్రాంపుమెదని। యుఖిలగుగారాంనిశియెశానైనతెల [illegible]
[illegible] లుక్తాంలకుమిథునసంపుపనమెల। యంమదెవి
పిదియాంస్వపాంద్రస్మునకునూం॥ చ॥ డిప్పడకగునె
[illegible] దిష్టితమువరాంశమునంతవిశేవాంకశకుం। దెం-
[illegible] యుసౌతఘూంత్యమిదశేషమ్మతిస్త్రతివాంస్త్రి
[illegible] వ(దప్ప)కబ్బుమునెమునికశంబవుతంబిము తొం
[illegible] దరాంగప్పదవాలియుతప్పై లయుఖనందగునజను

[illegible] ముందపెడిరయం॥ చ॥ (ప్ర)
[illegible] గృపివఖ్యగవరంబువెగిరిత్తె
[illegible] రాంసతిదాంసఖిఘ్మనార్త్రి
[illegible] రాబపరాంస్త్రదిపుమంబినె [illegible]
[illegible] పుదికాంకుగొస్రదుగ [illegible] స్ప్రరుత్తె
[illegible] నెకుకాంలచాంచినవిధి [illegible] ఉపత్రినా విా
[illegible] మాంకు శప్పరగతిశెంచవ [illegible] వరిరిపుత్రుతంతు-
[illegible] కుచుశాంకి దెప్పైపయెయంద్రరివరి [illegible] సిరి నప్పిలెర
[illegible] మపదాంచలముమెముగనూంశసెతి నప్పిలర
[illegible] ముసంతుకెంపునలకాంశపిబూవిసభంగి పెన్ని
[illegible] భాంశసెదినాంపుము [illegible] బుస (ప) కారాష్టము
[illegible] నాంసిపన్నదినె॥ చ॥ మొనసిదిగంగ సమ
[illegible] ంసవాంజాసిపన్నదినె [illegible] మంబునందసనినవం
[illegible] ముపప్పైనసంతవ [illegible] వరంబుసందనవవం
[illegible] దపాంతిత దయుశాంలమ్మగప్పృసేవిశంగ
[illegible] దిరాంజావారమెయి (గ) మ్మిశనంగిరిగంపప్ప
[illegible] లనేదనకునజాంపుసేపుతమజాపుని
[illegible] పుపుకాంపుతాంమునె॥ చ॥ యిపుమునస
[illegible] యుమునెప్పుదుగర్భిసిపద్రెసెద
[illegible] (పి) మురాంగయ్యెతుముదినంచుపాంచె
[illegible] శమురాంగయ్యెతుము దినంచువాంతె
[illegible] దశంబుప్పై। దనరినెవపుప్పప్పపగా
[illegible] దశంబుప్పై। శవకాంచినాజాపుమెం తెను
[illegible] చంచునుస్త్రై। శవకాంచిపాజుపుమెంతెను
[illegible] చెంగి (పి) కయునాంపెలసెం గాంచినెవె
[illegible] పరిశచెంగి [illegible] వపచ (శి) పాంనిశ
[illegible] చ॥ దినపతిసమ [illegible]
[illegible]
[illegible]

[illegible]

సెం. దు నం. చి రు షు న సాం ర వ రా ర థు లి

వే॥ సాం రి రా యు శ వ శ త ర రూప

యు న థు రాం ము. ప రి గా యూం చి మ. వే

రాం రి ము శ్య లూం రి చె చ్చి రి సాం రి గం ధ ల

తాం. త ప ల సు ఖ్యాం త్తు త పం. జా వే॥ వే॥

గ ము లి దే లు రాం ము స్తు ప చ

[illegible]

[illegible]

దరేతష్ట [illegible] ంద కాంథం బులు. దరం [illegible]

న దరివ దకా దవ నిఖ పే ర్పురే రాప్పు లు గాకుం.

ద మొ రం గిం చి హూ త్త్ర మ మ శ్వ్య ది నా ఖ వే.

లాం వి [illegible] హా వి సో ద [illegible] సాం స్త్రై ద శ మూం(మొూ.

దం సాం పాం దిం ఫ్రు. వ యూం వి కే ఫ్రు. వి వి ద వి యు

దన ని ధ ర కిం బాం శ మి వ రి కా యొూం చి శ [illegible]

[illegible] యూం త్త్వ శ స్త్రీ తాం పాం కి [illegible] వాం శా ఖ [illegible]

శాం స ము [illegible] వా బాం త్సు వా ళ త్రైం వె ర యు [illegible]

నిం వాూం ఖు ము ల్గాం సం బు వె ని [illegible] కాం సం ద రి వ [illegible]

[illegible]

[illegible] సంధి పాం విం జీ వ ర స ఖ్యా [illegible]

[illegible] సకలపుణ్య్ర) జనపతి

[illegible] గాను నకు దిగ్గు పోయు వాం దింపు। సకలపుణ్య [illegible]

[illegible] లనాం వినయు। గవు నిాం నుశూాం పం బు నికు [illegible]

[illegible] దస్త్ర రింప। సకలవీరసేనాం సమును నిాం యుద్ధ

[illegible] రింప। సకలవీరసేనాం సమును నిలాం యుద్ధ

కర దీపికాం తి [illegible] ని ఖాం మువి నం

[illegible] పరంపరలు కర దీపికాం [illegible]

బులపనయుంపు। పటురఘు నసారక సూర్య [illegible]

పరమెుశవి [illegible] రఘు కుఘు మూాం యు [illegible]

వవాలు సకులము చవుంచారక్ష [illegible] వంబు నెకుదు। [illegible]

[illegible] లకొం [illegible] గురూరవుసంతు చివం బుకుు। [illegible]

కులసు (వృశి స్త్వం బుకులు। [illegible] లకని [illegible]

వంబుసు। యుద్ధులకు నద్దె [illegible] లు ంబుకుు। [illegible]

...సురంబు నంబున౹ ౧౮
...పురుషులకొండవ దరుర
...ాదింపుము నంబిదిల
...ండురవు గాపురాంగాంర
...సాాలపునక్షి గ్రువెచర౹
...ాల... ...వాంటు సంగ్రములపునద
రవింనవేసు... ...యాంకధరాపురంధరా౹ జ్ఞల
వుకులయూశ్రీరత్నరుబిపాంఖి నిపాంఖితపాండు రాఘు
నింసాాలపున డుయాంబిరంతవు గాశౌక్షివపార్శ్వచేస
వుశ్రీనేవులంఛదలఘు విదేహారాంఘ్రురవరాంగన
లాత్మముదాానుష్ఠంగావై౹౹ సి౹౹ వేయునసిరాంగము
వుహారి నెనసిపులంబవి ... బహ్లినప్లులపద ప్ర
శగంభుప్లు౹ నటికాంశ్ప్వదశగమునార్తికానంద...
శ్రీవైతి ఘనమ డెమయుశెదర౹ లపనాంప్తరువిరవా
రంబాంమిప్సాంగతస్తురదపులనగమపుంగురులు
తెదర౹తె వి డెయాపు దూంతసెవవికంపి శ్రుతి శ్రీ
ండుమప్పు గతిపత్రలాంక్షులూలయు౹ కవిత బుష్టుసా
రూపస్సైంకుత తపాంచ౹ రంబుపైసాంరవలచెవ
దరు౹ పాలబ్రైపాలవుదనెరుకైదహాంవినదర౹

వై నెంకరాంపు శ్రీరామవ...
...గుఖంసుగవనూాదికర...
...ెంగపదెంవిరు విదిర్శల...
...సువైభవము బ్జ్ల నదూ...
...రు౹ నంస్థల వేడుగుర...
...ాంతవేదిరు బిరాడ్బ్లె ... క్తి రాము
౹ దికరసరంబు సంస్థిదిడి నీయుదగూార్బ్బముచెబెయొన్ర
...కసుపుగంధిరాాము స్పైపవారసవు గస్తునిత ఫుదా
...ాంత్నుకగతి బుల్లుమప్లియులగాశ్వవయుత్తెముయూ
...గనే౹౹ ఉ౹౹ శ్రీవుయుప్లైనరవగృహాంసేముముంచు
...రాపనీతనాంచీ మెరగంగడిని౹ రఘుస్పైపం దు విబూ
...ాంర్వముత్రైపుయుపైశ్వవంబు౹ శ్రీరిపస్పితిమా
...నెందుపుత్రైపుయుపై శ్వవంబువిలసల్లవయు
...సంబునవి౹౹ వ౹౹ రముగా యొక్కరత్ననెప్పైవికరింబు
కరంబు శ్రరంబెగాంర్వ్రతినెదివులగనూాదివదిరఘుదెవి
గసిన దిప్పైతన్పపాంగుత్రవుసుశ్రవాదురెబబిమ్ప
యు నంగుడుసెంపగంపసంశ్రీకుపరిగాంవాదుస్వ
...పాంపగనెప్పైవిగరాాదిసెాంయునవి౹౹ ఉ౹౹ వైదెవియుం
దెదపుంల బాషింయ్యపిశ్రీరమూాముసెప్పై జాం
గనపాయుంది స్నిదచిపాప్పైదుయుకకపప్రిమూాపు
శ్రీ దశరంగవన్నెబెంపాంతనె ప్పితచిత్తపై...

…కల ఋతకల పూరాణముగణ || అ
…మధరారవము గ్రీవము గ్రీవ
…లక్ష్మీగా విష్ణుగా పారవశ
…లుంచుకుబ్బతీఫ
…నుష్వదత నగతచ్వతసం
యునను || … నేయుటంగా దిన్నీపాల
ముపాదముదుందుదం || దప్పిలనుంచిడి ఉంటు ఊంకతాంపు
నేత్రగాను భక్తి దిక్కీవే || దర్శిత్సుమూర్తి తారసి లు నాత్రి
పలాంపల …గాంత్రి చిత్రము || నెక్కీగపట్టుసట్టనివిన
తిసు మార్గస్తు శ ఉంపుత్తై వడిని || ము || సుము ము ని మ
ంగముల శా. శ్వనశా శ్రీము తద్వీ || దేవ గంధముల ని
యులంపునెదుటంబడు సంపకు పద్ధరాంగసత్ర
క్షై గాంజమిడి దార్శ్యా పదంబు శ్రీ పాంచలోకన
ముగకద్దు మూర్త్యా విము లాంగక ముశ్వసయుతా
దనీరవుగకి కంకు వెంక్ర్యై నవలాంయుడు వంగనవ
ాముశ్ఘరాంరముగా మనోజ్ఞు విష్ణుగా నిరంతర శ్రీగ
శ్రీ గీతద్వయము || ము || నగరసరోజుప శ్రీనయుగ్మ…
లాంకృతి రాము శ్యావి శ్వులు || దగగము గాంపుశా శ్వన
నితలాంవెలు ఉల్లు నావి శ్భుండగ గొతపలలో…కల
…చిత రంగవల్లి ప్రవేష్ఠితనె || నగడిరవా విలాసి ||

…తగతిం వెలుతెందుత్తె
…ంధ్రీ డపుడంచద్బాంధ
…పురోవిందారశ్రీ
…తోనెదురురాసంప్ర
…బుముద్దిశియుసం
…తిసరావితాభ్వుగి
…సి || నెలరాతికుట్టిపంబులు సతి… నాంశ్రీశాల…
కస మూర్తి ప్రాంధ్రమిడగ || నతిసుముకల్పకల్పితపు వందిరా
…శీర్ష్ణ కెం ఊల్లు యశేసబుల్లి || ముగాంవిసుకేలు బొమ్మలుసం
…దీపత్తతి కాంతిశోభనారతులు శ్రీపు || నెడనెడ
…పంచ్చియపుపనంయులు ఫలరసాంపి నిముద్ధువరమి
…వస్తుహావిభావిదిట్ల శృంగారసురేంద్ర || సాంధ్ర శ్వ
…నీవిరాజై సత్వీవాంపాం || ముహాంసమాయుత విద్
…వస్తుతే || స్తుమిందు దేరవి భూరిసుభ్రాంక వదిన
…శౌ || ము || ముగొగగాపద్ధముకేసు శ్వసమత్వితభాసు
ర రంగవల్లికా రత్తస్థ్యు గోనవవతాంత్రిశాంమగాంలకిళ్ళి
శోభనదివ్యకారమిన్ || పగొసముతికాంధ్యవసమ
దివ్యైకపులాంకరారు సంప్రగోధినదెత్తైవారురు
…సుకశ్యారిధివాంపరవెదియుపెట్టు బుద
డప్పుడుమిరిలాంబుటవల్లశ్రుపంపు నన్ను సత్తివి

[illegible]

... శంకరుండు। ... [illegible]

[illegible]

...రాదికలనుపదవిత్త ...రాంభింవశ
...రుగిరిదెయులను।
...ముకేతుగొపయుపా
...న్నైపవారంగపాశతవుకు
...లతారుఢక్షిముంశవు
బుధులకు... చుపలునును। గంధవిడెపునెలు
తబుకులుబిలువశేరలాంత్మెడుకుతభీరానుకులు
జైయుసియుగారుంపుమారుమెకోవింపుతేయరుగారుంపుక్షె
కారకలాంత్ర్యరథులు। రంగళ్లశంఖనారంఖపూరాగి
రంఖపేరర్భసుఖారారావువులులను కలనాతిశవ్య
లనారదకేకేతుకలనప్తెశుద్వారంధుగవులయుండు।
భికంబరాంతక్షారసురభింకానారగారాతిసురవుగొం
ఝరీశోక్షనములు। విత్రతాలాసపల్లవయు
వురు। లూత్రసుత్రముసుగుణాగగోత్రరవుగది
జేశుసంత్రేదపూర్తియుండు। వంధ్యుదలవంతమూంనగది
మదిసేయకయు రులకవలభంగుమూగనప। తలకలకదులు
నిష్ఠితష్ఠియుమదిలో। వలవంతవివినుసరాడు। విలవం
త్రుపుదయులువనును [illegible] వురుధలకునేయవయుబసువ
క్షిమారంపువెరారంనాతి [illegible] వసంగతిమారంవువెంను
...గుపదిగంత [illegible]

...యులకారం...
...తయిరాధగధ...
...చి త చి త్ర చి త...
...రాబధ్యక్షా। నాస...
...రధారాస్వారఘూ...
...నష్టం త్రాం త...
...రవ... మచివిస్తారి
...ంధరధరవరసు సుహారావుంధరభూ
...హా హు మ హ్రి ధవిలపతుప్పుంధరధశ
...తంధరవలాంగదల-తంధరహంగా॥
...యుమయుమము-ఖారిక్షస్త్రిక్ష...
...రుడారాగా। నయువినయుప్రభాక్ష
...జ్వస్థారిగాశయుసుతాచరారాగా
...రాహర్మ్యమరాగాజయులపదసుర
...తారాదరాగా యునక్ష॥ శ్రీవి శ్రీ సు
[illegible]

... యున్న

... తాపమెము స గు(షు న ...

... రి శ్మూత సం రూ ...

... టూప యెల్ల యుం ...

... బ(ది పెన్నై (గ) మూ ...

... క సం (ఈ) స షొ షు ...

... ర్ర మె శ ద త్రు (వె ...

చు వ న ... యు ఖ్య లా ఘు(వ ం శ

ర స్యచ దశ ని (బ) భా వ భా వ(గు గా ము ఘూవ ...

వ వ వృ పా (గ) ని యు శా వ్యూ క|| క ర వు వ గా

ని గు గా ము ఫ యు ం క ర వు(వ ని ర శ ర వు

శా త ని క డు రు ఫ్తు ర ప్పై క ర షు రు ద గు ని

శి వ శ(క ర ము లు దు ను మె - ద వ ట న్ని క

శు ం త్రై|| చ|| (ఆ) వ వృ శు సా కు క శ్వ(పు ని య

ఛ్రై శ రా చ ఛ రా (ఈ) వె శ ఘూ మి ని ని వ ని

షూ శ దు యు వి (త్ర) ని చా ర గా(యు శ్రీ ...

తృ దం చు వె శ వ గ షు నం చు బ్జి కు వ ఠ

ర నా దు షు పో ం (ద) న్నై ల షు ణ(... గ వ

న్మి పాం (ద) వ ధ సా ర వ ము వే(వె గ వే యు ...

మ్ము ల వే|| (ఆ)|| సా వు డు వ ట న్నే యు వ్య గ సం

ద ష్క శి ఠ ను నూం మ వో త్త్యె యె వె వు ని వూం

యు వే షు ను ఘ వే వ సు రాం ధి వ రాం ధి వే వ వా

ప్తి వ ము ఖాం ధి ... న బి త్వ త రా ఖ్య ల ని శ్చ

షిం త షం న్ఫ ... ఱుప్పి వాం రి స్త స్వ త ర

శ్య తు వే ను ని ... తాం వు న ని ం త కు సా

వు ని శాం ప న పండు టాం స్పై తి ని గి తి నిస్ప్ర(వ క వ క

ం చు గ

(ని యె నె ఱ ఱ (ఆ) ం

త యు గు రు గు

(షం తా ష పా ...

ర (ప) వే శ వు ...

షి త పా రి శు ర ప

(సం (త్రా) ం త వు ర

యు (త్ర) వూం ధ శా ... ం త వా త

ని (గ్రా) ం క బ ల (ప) తి కం పి తా స్త్ర లా శా

ము పై పాం షు ం త వు ల రాం (ర) ని యూం ని వు నో

ప్తి ం త మ్ఘై ఱ ఫ|| వు ల యు ం గ వూ (గ) పి మూ

శ క రూ వ ర త ద శి కాం ష ల ర సాం షు వు ల నూం ది

క యు త్రై ల ఘాం స్వ చ్చం ద వ ల తాం ం త వూం ద్బి

రి ప మ్మ స్మి పో షు (ద్రా) చి ఘూం రి సు దాం క రా

ప్పి త పూం షు పాం రి సం ఘూం త మ ఖ్మి ల ం బు-

... ం చి చ ం (ద) నాం ం త మ శో (ప్ర) సాం రి తా

(ప) ఘూం తి న త్య్రం త వి ఖ్యా తి శాం క శి-

పాం సాం ని శాం ం త సం తాం న కు ళ్ళు(సు వ మ శం

... క రది మ కొంగపప్పే శ లాం తి బ ల దిం స్టే వు ఱ

వె ద సాం ని ఘూం (శ) పాం మ షు ఘ గ వూ (క) షిం

చి పాం తి షు షు ని ం చ్చి|| (ఆ)|| చం త పాం షు వృ. తి

(రి) బ త డూ ల త కాం పతి తూం రుప్పు హాం ం త్ర(ద్రి)(ది

తి ప గాం (ఔ) వె ష్చ కు గు ... తి నం ం చు లు దిః

సం వ కుం గాం ం తి ... య్య్వ మ ని గు

ట మి త ఘ్ని న ఫ ం చ ... ం త నాం ం చ

శాం ప్ప ను ల పూం య్య ... టే ... చు

[illegible]

యుం [illegible] బూంబూ నదవేది

ము పాంశు [illegible] డ్రై జఘ సాంశు లఢ్భు ము

న(శుకశారికాశాబసూకుీలానందించు తరిశా

రిజాత్రివాక్సరణి యుందుమృదుపుష్పగామసం

పదలలాలించెరు చార్వాంతతను గంధశోభ

యుందు మనసు మరగినమరలింపననుక

క(నితరరకాక్షు ప్రఘ్లుబన ప్రశీతపలసాత్తు

[illegible]

భూ మి త స్వ ... చి తె ప్పై తూ శ్చ తె ద తా ప

త పం చు నె వృ గ నె ఱ చ త రు ఋ సా గి భూ శి

త త ధ యు డే రి కు మూ రి వి వు నే శృ రి వ ఘు

యు నే దె రి యు వ స్త్రై భ వ స్న వ రూ వ పా ష్ట వ

త ర వి ల జూ ఫు మి ష చే శి న తా శి స రా ఢి సా ఢి

వృ రు న ద రూ స నెం త యు వ షు శ్చి వ రి తి వ ల

గ స్వ తె నే ఱ సే ఱ మె ల తి వి నె ష్మ ను షై రు ఘు వి

గా క వె ర గు వి గ యు ఖూ చు ఫే ర వే డు (

ల వి కు చ భూ తి యు చ లా వృ తి యె గా క న చ

వృ తి యె ఖూ చి యు ర యు వే డు (తం

...

సాం చె నే వి (త్రి) మ్యు

ము ను యు ష్ణ ద ధ రా వ్య ... సా నె నే ని

సా న వ తి వి ఙ గ నె ల్మి వా మూ ని తా వ (యు వ స

గూ భూ క నె మూ ల్లా స ళ్ళై క్య చి త్రి ము దా యు త్రి

న రిం చె ను వి ద వి వి థ వృ త్రి ము ల మ న ము

వె చి త్రి మె త పె స్వ పా త్రి ముం తూ ఱ సే ఱ మా

సాం ప ము వి త్రు గాం సూం వ భ్వ హి గాం చి ప బ వే ల కూ ర్శ్మై

మించి (వ ర వ రాం వ యు ండు వ ల వ ర సిం వ ర్ప్వు డు స సు స్ప్వు (గు

ముకు వి శాఖ్చై బె ర చి (క వి ర్యాయు శే ద్ధ వి ఖ్యా వృ తి ని శ పా

సూ ధి రా మ (త్రి) యూ రూ వ మ్మె యు ని (స

యూం స్ని తి గ ని స ద యు ని సా రూ ప్య దు వా

[illegible]

ఉ వ వా రి [illegible] ల జ్జ గా మ దిం(ద ల

[illegible]

పాబు విరువ రాదే। కం [illegible]

[illegible]

లంయుసద్ధుగాముగివివ [illegible]

[illegible]

ల వి వు సో ర ధం చు ప యు భా స్త్రి త ది త్రు గా
ర గా తి ని (శ్చ) ల త ను వే షు ల జ్జ యు సు చే
శ్చ ని సే సి యు రా వు వ శ్చ ము నే (శ్చ ల స
సే యు చు ం గ దా సే వి శ్వ ధ రే శు బ యూ ం
వి తా (వ వి చ టు దా ద షు ఘ్న వ ద ప హ్మ క గ
తా శి (భ్యో) యు గ నే ఉ శా ఉ తా త నే (శ్రో) శ్వ ట ర

వ ద న సు ... ష ది వ క్ర ... ల
యు కా ల్పి లం (ద్రి ది ది రన్న రం బు ... కు చ గి రి
శ వు ల పొం ం గి సొం చె న స్రి ది చె గి పొం రి యు
రు వ రి శో త ల స్తి ద చ శో (వ) కొం ర వు న (
రి మ వ్రో వ ద స్ని ది చా రి ది మె క ల ది ల్లి
గి (గ చే వె ద రాం త్రి డి న్రి యు డు గాం వు
న త దొం ఝ్ర పొం ఋు గ న్ను చ ఋ ... ఉ గ ఉ
గం త వు గ న ల ... వ దం బు లు వె ల

[illegible]

న (శ్రీ) వు వ ద్ర బం ధ
ధ శ్వా ర శ ... ం జ వి తా నూ న వ వూ ం ర
వు ఋ ది శ్చ స త బా ః చు శ్ర చా ం దేఋ వు ఋ వా
ఖే ం దు ధ కా వు రా ధి వ శి రా చ్ఛా ప్ప తి ర ఫ సు
(దు) శ్రా రూ న్ని ది పి తా శ త శ తా లా ల చ్చ
ల భూ (ఛు శ వే ం (ఖ) స వూ ం జా వే (తా) ద్య తి చే
ర నే తె ం చు స (వ్వ ద్దే హ్రా యు రా వు మూ ర్రి
ప కో ర శ్వ్యా శ ం చా ర వు కేఋ సేఋ బ రి బ రి
భూ ం వూ ం ల శి రా ర తా వ ట వి శో తి న గం రు వ ద

ను మ్ము తాం దా త ను గా [illegible]
సా ర మ్ము లు (ర మ్ము [illegible]
ల త ం షు (ద మ్ము [illegible]
షు ద మ్ము ల బ [illegible]
ం త వ కొం ం త [illegible]
త ం ష్ను తాం ది ప ([illegible]
న ం త [illegible] ం త ము - చే న ప [illegible]
ల గా (స ం త న స ప ం ం త ను తి న ం త వ న ం త [illegible]
శొ ది దూం ది పత కొం త ను త మ్ము నం (బ లు కు న
ది తా షు న ని ష్ప నం బు న చెలు [illegible] ల ని తా [illegible]
[illegible] వ ను వో బ్ల ల ల [illegible] గా మూం [illegible] ర రాం ([illegible]
సా [illegible] తాం ది వ ల వ [illegible] న [illegible] త ల న [illegible] వా [illegible]
ష్పొ ల న ష్ప [illegible] ము ం వ త గ వా వ గ [illegible]
షు ం బు [illegible] (చే వ వ ని ం వ నే గ లు గ [illegible]
షు గ ల ం వ గ [illegible] న [illegible] ని చె ది [illegible]
లాం (ల న ము న షు ది నే ద దే ష్ప ర వాం చే [illegible]
ది రు వు ర వ రి [illegible] జా ర ([illegible] ని వ రి ర ం [illegible]
ది కొ స్నా ది ని ం వ [illegible] ల [illegible]
[illegible] గా మ ం ఘు త పాం [illegible] వ [illegible]
[illegible] గా ము [illegible] ల ది ష్ప రి ర [illegible] గా [illegible] మా ([illegible]
వా ష్ప వ [illegible] మ ది తా [illegible] న ని కు ను న స్న దా ఘు ల ం
ది [illegible] వ పొం చి [illegible] చే బి రు [illegible] ఘు ఘు [illegible]
న ష్ప దాం [illegible] పొం ల న ష్ప పొ ద ర చి -
[illegible] వ [illegible] వ న దే ం [illegible] ల ను -
[illegible] మొం జాం వ న [illegible]
ష్పు తా న వి ([illegible]

[illegible] షు సే త [illegible]
[illegible] ని వి న [illegible]
[illegible] ను చు స్నా త మ్ము [illegible]
[illegible] వి ధే యు పా ష్ప [illegible]
[illegible] యు వ తా ర [illegible]
[illegible] లు తాం రు జు గ [illegible]
[illegible] చ (ని ను నా ప్రూ [illegible]
[illegible] ష్ప (ష్ప ర ష్ప [illegible] ల ([illegible]
[illegible] సా ం న శొం [illegible] వ న వా ష స్నా ర వాం రాం శి లం (షు న
[illegible] ం [illegible] ది త క ర ధాం ది గ ను ను [illegible] మూం వా ల -
[illegible] న ష్పాం (ష్ప ని ధాం న ం బు గ [illegible] మూం వె గా దే ది ది న
[illegible] మూం ష్ప త ం శాం వ సాం (చ ([illegible] న ను [illegible] ష్ప న ను [illegible]
[illegible] త లాం శా ప్రూం ర ఘూం ధాం ర సొ (ష్ప న నా దా
[illegible] లొ న వి ఛ వ [illegible] గ ష్ప [illegible] తా ర త న ం త న
[illegible] వాం రి వి [illegible] ను ష్ప ర [illegible] చే త ష ([illegible] యు
[illegible] (యు ష్ప న మాం వే వ ము వే వ ఘూం శి త న -
[illegible] మొం వాం ష్ప ష్పం [illegible] వ ం (ష న ము [illegible]
[illegible] ల ష్ప న ఘు షాం త [illegible] మొం ను వి [illegible] దా ం
[illegible] ([illegible] ని ష్ప తి ఛ ర వ మాం ర నే వా స ము [illegible] స
[illegible] మూం ర వే (గ [illegible] ద న ను జే ష్ప వే (గ [illegible] ం వ ం బు గ
[illegible] ష్ప వే (వ న వ ఛ ర ము ర ష్ప వే వాం [illegible] ల ం ద న వే
[illegible] ష్ప వ ది త వ గ ప్రు [illegible] వాం ం చ తాం ము ం
[illegible] చ ([illegible] లు [illegible] న ం వ ల ం వ
[illegible] తొ వా ప ని [illegible] ది మె ల
[illegible] తు వ ం [illegible] లు వ
[illegible] జు ము ం [illegible]

[illegible] త మ ల [illegible]
త ఘూ ల వ ఋ [illegible]
[illegible] (ఘు) హా మూ తా। [illegible]
శం ద ఫ్రూ గ సు షె [illegible]
[illegible] రు ల నా ఘూ [illegible]
ద [illegible] ఎ న నే యు చు నే [illegible]
చు త త్సి [illegible] శం ఫు చు నే ౹౹ త ౹౹ త
జ న న ఫు ర [illegible] చ న శిం షాప్యు ల ది ఱ్య ర నే వీం [illegible]
డే గ్రి ఘూం (త న యు న ని షీ రి ది ఫ్యు ల (న న ద ర మ
యు నే శి రా ప కాం న ది చె ద రె నే౹౹ (శ్రీ) ౹౹ (శ్రీ) ం ద ర్మ ది
ల్వ రిం చి సు ఘ జాం త్స వ దాం త్స్య జ నాం వ వ ం ద
న (ష్ఫు ం ద వ న ష్ఫ్ల వ ం ఋ ఫు న చ ల్లా జ [illegible]
ఖి ల రాం జ్వ ప్రాం ర సాం వు ం ద ర వూం వ వం [illegible]
న వూం శ్వ న వం ఋ ఘ వం ఋ వూం న సా [illegible]
వు (శ్రీ) ం దు గాం న ర ఘు న ం ద న న నె [illegible]
దు వుం దు న నే ౹౹ (శ్రీ) ౹౹ వం ది వూం చ రిం [illegible]
ల శ్రై కాం సు వు ం చు తే ఋత్రై (యుం ద న రాం [illegible]
రి సు వూం స వ మి ల్లి చి చి ల్ల వూం శి పాం పం [illegible]
వి వం ఋ మ ఘ వ ల్లా ది మే ల గు వి ష్ఫు ఫు ష్ఫ్ల [illegible]
యుం ద వి సు స ్రి వ సు ్రి వ ఋ యు ్రి వె వూం వు త ద
[illegible] వం ఋలం (చం [illegible] ఘు నాం త న ఋ యు జ ్రి త
వూం ష్ఫు భ జుం [illegible] న వ నే౹౹ (శ్రీ) ౹౹ వే ర వు ని [illegible]
[illegible] వ న వు నే [illegible] ఋ (యు ల్లా హాం ల వు
[illegible] పొ ర వు [illegible] షె వె ష్ట యు ష యు్స
[illegible] ఫు తి [illegible] నే యు ఋ గు ల [illegible]

[illegible] ఫు న [illegible]
రు చి యు్స షు లం [illegible]
[illegible] యు న యుం [illegible]
వు శం ఋ వూం [illegible]
ఋ వు శం ్ర వ ర [illegible]
[illegible] ్రి వే ఫు తి ష్ఫు ఋ [illegible]
[illegible] న చి ష్ఫు ఫ్రూ వె [illegible] హాం యు తు ల
శిం ఋ రె ల వూం (దాం ర ల గు [illegible] వం దే
[illegible] ర ఫు వే ఋ క షాం చు రిం వ న నే౹౹ (శ్రీ) ౹౹ త వు జ వా
[illegible] ర ఫు వే ఋ క షాం చు రి వి చె ల త (ష) ఫు ం దు వూం (రం
క గ్వ ఋ న క సు రి వి రు ద ఋ ర వ్ము ల రాం
ల ఫ్రూం ఫు జూం రు ల వ ర ది ద ఋ ర వ్ము ల హాం ఋ న
ల ఫ్రూం ఫు జూం రు ల వ ర ది ఘూం షు మె ల బం ఋ న
దె స వే (బ మ్మ న సాం సు ఘూం షు మె చం చు చే ద
[illegible] పాం యు కొం త లం (గ్వు వ్ము రి చం చు చే ద
[illegible] పాం యు కొం త లం (గ్వు వ్ము రి జూం చి తే ద యు నే
[illegible] హాం [illegible] వు వు ఋ షి ర జూం చి తే ద యు నే 72
[illegible] హాం [illegible] షు వు ఘు ఋ్రి రి

[illegible] వలె వీడ రెండ [illegible] బరు

[illegible] ముని [illegible] లు

[illegible] లు [illegible] లా౦ కసవు [illegible] బరు౦ [illegible]

రా౦ఘునం బున [illegible] ర౦రు గన [illegible] సుడు

[illegible] గు [illegible] ౦గు [illegible] డుగ

[illegible] డు [illegible] డు [illegible] ౦ [illegible] డ [illegible]

[illegible] వు వు డు [illegible]

౦రుడు [illegible] ౦ [illegible] సు [illegible]

[illegible] డు [illegible] దవి [illegible] లు [illegible]

[illegible] డ ౦రు౦ [illegible] వలు [illegible]

[illegible] ౦రు [illegible] ౦ [illegible]

[illegible] వ౦ [illegible] లూడ [illegible]

[illegible] ౦రు [illegible] ౦ [illegible]

[illegible] డు [illegible]

[illegible] వలు [illegible]

[illegible]

[illegible] ౦ ఖుల [illegible] డరె [illegible] ౦రు౦ [illegible]

[illegible] లు [illegible] వు [illegible] ౦రు౦ [illegible]

[illegible] ౦రు [illegible]

[illegible] రు [illegible] ౦ [illegible]

[illegible] వాదవు [illegible]

[illegible] ౦రు [illegible]

[illegible] లు [illegible]

[illegible]

[illegible]

ం ఖ నం బు లు ప రి [illegible]

ం భ నం బు న ఘ [illegible]

ల ల ర గా రాం ఘ గ [illegible]

[illegible]

తతకలాంటఘూంఝప [illegible]
ంఖిధాంగవిగుర్రగా [illegible] ప్రా
రంఖితపకకైరి [illegible] ంగగరిపునిం
వపటతీరకప్రేంగ [illegible] గుర్రతురీగంద
ంభూంటస కరభ్రిమునుపి(సుపుపుర రం
రగసంఖుగషిలుతిటుని।ంయుూంరుభ్రుంభ
గధూంపములనుభ్రిఢాంఖులాంగపుశిదిప
ఘులటదీపవాంలంతుంఖు।ంయునిఖరిత్రింప
త్రికలాంటాంధిశ్రిఋపిఋపగ్రిగవా
ంపినపఖాంషులగెంరువిశాంరధప్రిది
ంరుఢిధసుదెరింప్రరుభాంఖ।

[illegible]

రుక
తెబిప
శ్రీ ప్ర దవా౦ [illegible]
ఫం౦బుదా౦స [illegible] ౦బుఖ పవ౦ [illegible]
శ్రీ౦బులు [illegible] ప లం౦బు ల గా [illegible]
[illegible] ౦బు వ ౦ బి [illegible]
[illegible] ౦ దబి ౦ దు [illegible] ౦బు లు [illegible]
[illegible]

[illegible] ౦బు ల [illegible]
[illegible] ౦బు ల బరి [illegible]
[illegible]

[illegible]

129

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

140

[illegible]

శ్రీ ప్రంచు వచ్చి ఆ పన్నికి ష్టాయెను॥ అని॥ దేశము సకున్న
చూచినమది పట్టలు చిక్కు ము గాను నేరుడు గము న్నార మున ుంచు గానె
దిని సన్నివిలాంవర చేశివచ్చి వ[illegible] నేము గాంచు చున్న రజ
నేదరు చేబడి వంచు వాదిను రాష్ట్రిరబలాంరి ము గను వచ్చి వది
ప్రు హిపింప గాంచ గునే ॥వేశ॥ అది వంం త్రిని మంచ ధమంత
పిం వళు లో హింతద్వి శ్రీ దుర్గ ంధ వ చరిజన దండనాయకా
ది జనంబులు కాంచిన జనంబులు తెలంరడ మంచన డెల
చి రెండు రు జని తప్ప దండు గంబులకు పది పది రెయు దగి
స్తు త్రి నియుదిసకల దిక్పాలం భేరా భేర కరటాంత్రా జన్న-
పదం బది ముదంబు న[illegible] దుం మదుర వది నేళ చనదిం పొద
బలకుము న[illegible] యు జనంబులచే నిండం చాం
[illegible] దెప్పించు [illegible] ధనకనక వస్తు వాహా
వాంప్ప [illegible]

విం శె సంవర్ణ కాలయుం దిష్టి గ ద[illegible]
ముగలు మేలకొ॥ అని॥ ఆ గతి వర్ణ కాం[illegible]
మక్ష యం శ్రీ వద్దె నవి క్షేత్రము ల్లిద్ద [illegible] యురాయి
దిజేము యుకంపమందా॥ నివ్విన కంపకంపకోద్భవి శ్రీ మాంబు-
రణంబు లుదించు మెుంము షోం వల్లభు నందు దో చె హిం మవారి
[illegible] వి వపత్ర త్రై బరినే॥ అని॥ ఆ గతి వర్ణ కాలగది యుప్పెల దివ్వె
[illegible] ం బో గిన చాప్పు సంవత్సరము పోనయి దిక్కులుగాం
[illegible] రెయాంగ వంన మల్లు ద్వాం త్రి జని రెయాంగ మయి శల్లి దేయు
మ[illegible] త్రా గధరాంత్రి పైకానధరాంపు విద్రాం యు నుచేవి యుల్లినే॥
అని॥ రెమున్నట్టు గాం నరాండు యుడ వెల్లమ దిక్కు నంజ శ్రీ దేశ పెట్టు దిక్కో
కయుంత షేని జగవి శ వ న యరా [illegible] యునే జక్కి గజశె
నైరాం యంపుర శ్రీ ఖరు వెక్కడ [illegible] న దాం వియు
[illegible] విణయుదేమి టివి మాం యుయా [illegible] వి త్రి దియు

141

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible] 145
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] రైనే [illegible] గాం డాంబువెర సె(ప్పు)న చెకెలాం
[illegible] శుధి నేంబుల వెంప్పు లు దారె తరు
ము [illegible] బరె తెంధిపంకర్వి వేలరు దిగాంబ
రెగెబ గవీయుశ్యపై కగళు వేలకే కొలాం కాన కెంబులవే కపద్ది వే
రవియెు రప్పం ఖార్కెనిరాం కర గొప్పి వివేక క్షి ని ముంకలకే
విప్పు వినె నన నేయు చాంరకబాం శ్రాండముాండ
మునిండ వించెడాం రాం శప్పురవెగ్రిాం మప్పిఫల బాం
కన్నదిభప్ప స్త్రి నాంఘున ద్రాం శము ముంకజాం పక్షి [illegible]
డముాండ మునిండఘాం చెదాం రాం శప్పురవెల్ల [illegible] బ
బలపి విదాం వరయురి ప్రచారక్రి కాం నూం తనె వారరముా
పగా వెసాంధముగూం పవిత్తిశేఘు బారిప్ప గనేయశ్రయపెల
రాంకప్ప వృ [illegible] వీష్ణై నరంతం బుల ఉప్పుల
వ్రాంరిగాం [illegible] నవే (ధురప్ప) దాం వే
[illegible]

తెురంబు గాం బసున్నపు స్పలదాంకి క్షే నటంచ స్వైరుశమివేజాం బ్లా
స్నకే దాం రమురిగల రాం జాన్రి నిదా [illegible]
[illegible] గ్రా రెవేధరాంగాం గచులనే యము [illegible] యలు
ధ్రు దాం పమునేమేఘు ప్రాంచే స్తై స్ర్రుంబుమున్న నిద ప్రాం చులు గర్జ
లూప్రు శర దర్శుంబు క్షి రాందాం పిం నీ శదకాం దరంబుల మంప 146
బంధి వెసు కష్టం దాం రకె ప్రాంరయు టంబు ద దేవ ప్పి నదిఘు గాం ఘరం
[illegible] ప్పుశ్రేలప్పు [illegible] తెర దవే నది నే బడిద వస్త్రీ
[illegible] కూం బరిసూం పరినిర్జ్ఞర నరిదంబు స్వై లరపరంపరది
రుప్పచల పైకజంచు నలగరగ దిక్కిం డబాం రిపబాం విదిగాం శ్రీ
రమేఘు జాం దిప్పులిత బరాం ఘజాంరదిలబాంధి రయురవ్ని వి
[illegible] జగదేయు కేషు
దాంత్రి ఘాంజగనేయ అయులున్న [illegible]
[illegible] పెుకమన్న
వేడి మివేర్ప్రి నకుశాంచెప్రి [illegible]
[illegible] రపి యాంర్ప్రి
దాం దాం నిదినిబ్బు ఘ బుభరణమ్ము [illegible]

[illegible]

నందనుండేగిన వారల ద్రుతకనేక విధంబుల నయ్యెక రుద్ర ములనూం
కు ప్రు (ము) నకు నర్థ బ్రా మిము నకు నే భాం (శ్రీ) మునకు మి (శ్రీ)-
హిరాం ప్పున (మ్మ) న [illegible] వెడుండు నీ నాం (త్రా) మికి జన్లె నవి కన.
మరంబ నీ పన నీ వు యొంచి విలంబు తారల విం యం (దే) వమాం
ము నిశెందు నట్టి పంచ బాణ లుంచి నేనుర వాంవు బలంబు-
బలంబు తన్నిన నే గ నశి పది (ము) వర్రమ లకర్ణ వాంవు కని
పారము ప్ప నే బ్బి నగ వెలాంద గారు ధిర స్రారము బ
రమల గాం బారంగు డు నే యుధిర వల నైలి కాంబు నె ధాం
రు పర పర తప్ప పాం ము న్నాంతరముల నిన్ని ఒట్టి నవి ధంబు
నే బోరు నవట్టి లంబుల నన్నీ రవిరరక్త ప్రాంరము బట్టె బ్బురు
కంపుర నేత బాం ముల స్సైర [illegible] నిరి విపది ప్రాంత భ (ము)
ము ఆ సుర భవి [illegible] ప్రియ పట్టి నమాం నపవ్ర ధ.
సువట్టి విలో వి [illegible] ం డిర్జీ మ [illegible] (త్రా) మ (రి)

నాండులూ ప్పించుచు నెబ్బిల న్రైంగార ఘురామని జరమనేల లాంవు
రుమాంప మన్ని రుం ద్రైపదక ములంబులూ మ్రాచు దినదిన (త్రా) ర-
నిన్న రుంత నవిలాంప విపారగ రవితనూం తన్నర తన్నైనే వకాంవ
వికర్ప రాంప్ర వెయాం దం రుయాం విలుండు బవాం బగిపవి ధపవిలంబ్బు
మాం నమ వనల వపర్జి విక్ర వరం గ దధ్నంగ ధ్రంగ తుంగ ఘుంగ మాం
రుమాం నము పెరాం ముగ్రం గగంగాంచ రిప్పిం కాం గంగాంధ పంప్పే
వాం బ్రాదితప్ప కుంచు నవిధుంచు దనవా (ప్ర) (ప్ర) దితవి శాల
ల బంబి క్రీ తదరంధరని (త్రీ) దయాం నిర్ణ న (ప్ర) మాంకప్ప
నమర వాం కాం నిన్ని బు లాం దరుంచు నవ నాం ప (గ్రీ) కవిపుసం
(త్రా) వంవిన్లి మ విన్ని మ విక్ర మాంప ఘవ్ని రి (ప్ర) ప్రాం ప్పం చు
నం (త్రై) బ్రోకర్ర విజగ ఘుంచు నుతే బ పు ం బ ప్రాముందు
ను విగంత ని ప్రాంత రుం దనిన్నం (దు) ం దున యోంగ శివంకర
బ్రాగసు రం (ప్ర) మ ను రుం న [illegible] విరం కుశ విరు వాం
కనుం కవి తమాం బు వాం మ [illegible] గాం కవివాం
దవ్వు నం బుల నే బాంగడుం కుండు [illegible] సవినే రుండి దేయం

బులవినుతించు నపరకు గానకనపా ర్థిగాంబున పుర్థిగాంబును
చరుల్లంబున పుల్లడి గాన దాం దాంపల్లవాంధి పల్లఘుంటుల్లనల్ల
నసాం పుంతధీపుంతపుం త్రివల్లబు వెల్లంబాల్ల యుగ్మన చరుల్ల
పసంబుల తల్లడిల్ల నచ్చినపల్ల వాంత్య జపల్లవిని తనకుంజెప్పె
సాం పుంతంబున జే కొని వికంచాంకి అతినిరాంకరగాంబు బూ
కాంచి చరుపులోకంబున కనివెదవని శ్రీ నీకరంబు గాంచయి
కొనినచరుతని స్త్రాగకుధియప వెకధరాం లోకంబికన పునంబు
బూకదగ్గ దిక్కు దెడ యొక్కడ నంయనని వదగు నిన్నందె పుద్దె
పులయుక్కు వలంరనిసంజకై దికపెక్కసంబు గానకై దిసంటుక్కా
పదెనుదినినపానియొక్కటు బలంబున దక్కు వంరుపు మొక్కలంబు
తచిక్కు పడకు త్రగాంబుయు దక్కించు కొనిసాంస్త్రికాంలపృవితవిన
దాం వెంక్క పాంశాంకంబగు బుప్పి పుంకంబు దాంప వృద్ధం
బుశ్రాం పాంవికసా [illegible] రంబది పుంచనవద్ది పు గాంప పుద్ధం
బా పు శోభి వి [illegible] ని యుసు అక్కు దు రాధి
నినిని పాంత్రి పుంంబరు భ్రాం పాం వత్తి పుంప పు తద్ది పు

పాం త్రి వి ధుగాంచు దనిచరుసు నద శ్రీంసవిదతిప్తి పదక్కిసంక చ్చి దస
దద్దిని పోం రుకధాం రయ పుం నకరు పంకపాం వి సుధాంసపు
క్రుంచపని చరుసు పుం బరికన్న పాంచ ధాంచ పుంచ దాం చ దపాం
జచ్చి కశాం పిచ్చెండిల యుపాం పుంచలంబు పుదధాం బుంచ త్రి దాంచ
బుదినుపించ వంచు దాంచంచజ్జె రిదపనిప్పి పాంరగాంబు గాంచింతు 161
మెనబు త్రినబు త్రి ంచిన రలంతంచినది స్త్రునది పునరది పాంచనంబు
లగాందించి స్త్రాక్లి ంచిన॥ అ॥ రాంబుక్కు కైకరత్న పుంచిరాం జతీ-
దృక్కు గాంజి పద్ధిదిరాం బుకుల త్రి పుం దబునరాం బుసుధాంనిధి
రాంబుల పుంబు పాం స్త్రాంబిద యుక్కి పత్తె పుత్రి గరాం బబలాం
చరుది పుం చిధాంరి దాంజి ధయుంకరాం జ్ఞబపరాం యుగాంది
త్రి నపాంత్రి దికల్పి ద॥ అ॥ ఆత్రిపు సాం పుక్కి భ్రాంపపు-
ధాం యుపక్కిదిని గాం ంకరాం లసం పత్తిన పుస్త్ర పుంత్రి బ
లపాంతికసుంంచు దదియుక్కి పు [illegible] భుక్కి త్రి దిజాంత్ర
దిరదం సెపు రత్ర ధుడాం బదు [illegible] త్రి రది త్రి పాం
తిపతిషె కొని యుప్పి చలించు బద్ధి యుం ం సు ం య ం న యుగ గా ది

[illegible]

[illegible]

సమరిలక్షంగని వహించుచు (మ్రిం) రశ్శనత్రురనీయమ్ములవిరసంసాం

రశిలకములంకరవెల్ల రములంకరసల్పి రజ్జులజ వసన్నరందరసనాం

రదపూరంరమురక్తి గోరముల్లలయుచు వెంల్ల చల్లనహిం మస్త్రి వి

పైకానరేవ ఝంరుశిలలనుచు వితంబు నవిలాంస విహారమ్ము

సల్లిచు నెన్నడనీ ఆ [illegible] యున వంశశ్నేపరుచ యుక్త పరింబుసు

వెంచు మం చు గాంబోయి మురుత్ర మాంబుదు నేభో మని [illegible]

గాంచి బల్లసౌంధ యము సాంద్ర రక్తి గానిధీం యుచ పూర్వ [illegible]

సమ (గ్ర) రనాన్న యుడ మాని సన్నిధి యుం నేవ్ సమింని మ గాంచు

కోరికనే ఆ ఉండ ముకుందు వెల్లనిరంచు మ మించి విర యుచ్చి

మాంన సంబంధు వలోకబంధుకు బు వెంచరి చెంది నధికి మెచ్చి

(ప్రే) మంచు లోకుడెంచు సు మంచి బుధాంధి వరాంవ్ర సం

క్షణాం విరించిదగ [illegible] రలి లూసంగు సుమించి ప్రసాం

న్నవినే ఆ వ [illegible] బు నన్ను ఇ ప్ర ఉం [illegible]

ంధవ నెంచనా తృ సంబు నివిపమాంద మంమ [illegible]

సురసి (ప్ర) ధమాంనలు ధారిపైవనంబు నదశప్రం చి యుజ్జని విధుం

నసు గోనమురు (ప్రి) మాం విహంవనాంప దద్రి యు నిలసల్లి రళ్ళ (గ్రి)

విశేష వాంని యు ఆ సే ఆ విన్ని (పా) యుధు వాంని వెన్నదారే (క్రి) వెన్నలనే

(క్రి) న్నవల్లు సుమేన సన్న వాని నాంగసు మాంధుల వాని మగరాంలన

గు [illegible] యనగు జాంయుపయువిరునేగకు వాని (వలరని మెంబగన

నెన్నెలబోని కళ్ళ వాని రలవాం ని ధమువంచు వే యల్లి వాని యుచు

ప్లు విల్లి ము వాని విప్పు రాంక ప్పు రాం కల్పు రాంజి బుధాయు వి

ప్లు వాని మనికన్న గోసా వరగో (ధుగ) నికల్లుంల్లు వాంరాం

వాంనాంసని (క్రి) చంనామాంగా వృరి ముద్దైన వాని వసుంధరాం జా

నిగాంచి వినయు విమమ మద్దరిని నె యుదల మాంయనే ఆ వలగా

మమంచి విడుచ్చి పద వాంరిరుమాం యవాని రత్ని యుం

కలవమునారా (మ్రుని త్రై) మకాంముడు చెంవిత్రి నే వి చెప్పి క రంభ

వి మ పని యుబమబని వగు (ప్రి) నంపలరాం వని యుంచు వ్రా యుచోకి

[illegible]

[illegible]